
దక్షిణ భారత సైన్స్ ఫెయిర్‌కు

జిల్లా నుంచి 4 నమూనాలు

» నెల్లూరులో ముగిసిన రాష్ట్రస్థాయి ప్రదర్శన

- వివరాలు 7లో

ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు



16
శనివారం 6 జనవరి 2018



నెల్లూరు: వీఆర్‌సీ మైదానంలో ముగ్గులు వేస్తున్న నారీమణులు

విరిసిన హరివిల్లు

» ఉత్సాహంగా.. ఉల్లాసంగా ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ ముగ్గుల పోటీ

» చూడచక్కని ముగ్గులతో వీఆర్సీ మైదానం కళకళ

» పోటీ పడిన 110 మంది మహిళలు

» మలివిడతగా ఆదివారం నాడు గూడూరు, కావలిల్లో పోటీలు

9



నెల్లూరు: ప్రథమ బహుమతి విజేత లక్ష్మికి బహుమతి అందజేస్తున్న మేయర్, తదితరులు

రంగుల హరివిల్లును తలపించే ముగ్గులు.. వాటిలో భోగి మంటలు, గంగిరెద్దులు, హరిదాసులు, గాలిపటాల చిత్తరువులు, మధ్యన గొబ్బెమ్మలు, చెరకు గడలు, పొంగలి కుండలు, సంక్రాంతి శుభాకాంక్షలు, స్వచ్ఛభారత్ నినాదాలు.. జిల్లాలో తొలివిడతగా శుక్రవారం నెల్లూరు వీఆర్సీ మైదానంలో నిర్వహించిన ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ముత్యాలముగ్గుల పోటీల్లో ఆవిష్కృతమైన దృశ్యమిది. జిల్లా నలుమూలల నుంచి 110 మందికి పైగా మహిళలు, యువతులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని కనువిందుచేసే రంగవల్లులు వేశారు. తొలి మూడు బహుమతులతో పాటు ఐదు కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. మలి దశగా కావలి, గూడూరుల్లో ఆదివారం ఈ పోటీలు జరగనున్నాయి.

యువశక్తి మేల్కొనాలి!

» సీఎం తీరుపై ఉద్యమించండి!

» సోమిరెడ్డి తన శాఖ తప్ప అన్నీ మాట్లాడతారు!

» నారాయణ.. ఓ కలెక్షన్ కింగ్

» వైసీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, నటి రోజా

» గందరగోళంగా యువజన మహాసభ



8

ఎన్‌బీకేఆర్‌లో ఘర్షణ

» నాన్‌టీచింగ్ సిబ్బందిపై దాడి

» ఒకరికి తీవ్రగాయాలు

మెయిన్‌లో..

వ్యవసాయ శాఖలో రచ్చ

» జేడీ వర్సెస్ ఉద్యోగులు

» కొనసాగుతున్న వర్గ పోరు

» రంగంలోకి రాష్ట్ర నాయకత్వం?

6వ పేజీలో

పంచాయతీలకు స్టార్ రేటింగ్

» అన్నీ సవ్యంగా ఉంటే టెన్ స్టార్

14వ పేజీలో

» హామీలే తప్ప.. కార్యాచరణ ఏదీ?

» కదలనంటున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు

» పింఛన్లు, కార్డుల కోసం ఎదురుచూపు

» పెన్నా- గోదావరి అనుసంధానమే శరణ్యం

» అమాత్యులది చెరో దారి.. తమ్ముళ్లదీ అంతే!

» నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక » భారీ పోలీస్ బందోబస్తు

డక్కిలి: ఎస్‌ఎస్ కెనాల్ దుస్థితి ఇలా..



బాబు గారూ.. గుర్తున్నాయా?



నెల్లూరు, సంగం బ్యారేజీ పనులు రెండేళ్లయినా సా...గుతూనే ఉన్నాయి. సోమశిల హైలెవెల్ కెనాల్ మొదటి దశ పనులదీ ఇదే పరిస్థితి. సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు అదిగో... ఇదిగో అంటూనే ఉన్నాయి. ఇవే కాదు.. జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ పనులు చూసి నత్తలకే నవ్వు వస్తోంది.

పింఛన్ల కోసం 40 వేల మంది దరఖాస్తు చేయగా, 28 వేల పింఛన్లు మాత్రం ఇచ్చేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం మరో 30వేల మంది ఎదురుచూస్తున్నారు. ఇచ్చిన కార్డులకు బియ్యం, నిత్యావసరాలు సక్రమంగా అందడం లేదు.

కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్, పారిశ్రామిక కారిడార్లు, సెజ్‌ల ద్వారా పరిశ్రమలు తీసుకు వస్తామన్న హామీ కార్యరూపం దాల్చలేదు. విమానాశ్రయం ఏర్పాటులోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇఫ్కోలో ఖాళీ భూములను ఇతర పరిశ్రమలకు అప్పగిస్తామన్న హామీ కూడా నెరవేరలేదు.

జిల్లాకు చెందిన మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణల మధ్య సయోధ్య కుదరడం లేదు. నారాయణ నగరంలోనూ, సోమిరెడ్డి సర్వేపల్లిలోనే పర్యటనలు చేస్తుండడంతో మిగిలిన నియోజకవర్గాలలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక జిల్లా పార్టీలో హేమాహేమీలు ఎందరో ఉన్నా నేతల మధ్య అసమ్మతి నివురు గప్పిన నిప్పులా రగులుతోంది. దానిని ఆర్పి సమన్వయం చేయడంలో వైఫల్యమే కొనసాగుతోంది.

2లో..

బాబు గారూ..

గుర్తున్నాయా?

▸▸ హామీలే తప్ప.. కార్యాచరణ ఏదీ? ▸▸ అమాత్యులది చెరో దారి.. తమ్ముళ్లదీ అంతే!

▸▸ నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

నెల్లూరు, (ఆంధ్రజ్యోతి ప్రతినిధి), జనవరి 5: గత పాలకులు జలయజ్ఞంలో వదిలేసిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని జిల్లాకు వచ్చిన ప్రతిసారి సీఎం చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇతర జిల్లాల్లో ఆ మేరకు పనులు జరుగుతున్నా.. ఈ జిల్లాలో మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడన్నట్టే ఉంది. నిధుల సమస్య వెంటాడుతుండడంతో కొన్ని పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. సోమశిల ప్రాజెక్టు కింద రూ. 200 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయితే ఒక లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరు పారించవచ్చు. నెల్లూరు, సంగం బ్యారేజీలను సీఎం స్వయంగా పరిశీలించి ఏడాదిలో పూర్తి చేస్తామని రెండేళ్ల క్రితం ప్రకటించినా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. సోమశిల హైలెవల్ కెనాల్ మొదటి దశ పనులదీ ఇదే పరిస్థితి. ఈ కాలువ నిర్మాణం పూర్తయితే ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలకు సాగు, తాగునీటి సమస్య తీరుతుంది. మరోవైపు సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు అదిగో... ఇదిగో అంటూనే ఉన్నాయి. తెలుగుగంగ ప్రాజెక్టు కింద ఈ మూడేళ్లలో కొన్ని బ్రాంచి కాలువల పనులు పూర్తి చేయడంతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించగలుగుతున్నారు. అయితే ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లకు రూ. 70 కోట్ల వరకు చెల్లింపులు జరపాల్సి ఉంది. అటవీ అనుమతులు పూర్తి స్థాయిలో వస్తే పెండింగ్‌లో ఉన్న గంగ పనులు పూర్తిచేసి మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయవచ్చు. ఆ అనుమతులు సత్వరం లభించేలా చూడాలి. 1997లో సీఎం చంద్రబాబు స్వయంగా డీఎం ఛానల్ అభివృద్ధికి శిలాఫలకం వేశారు. రూ. 50 కోట్లు మంజూరు చేస్తే ఈ ఛానల్ పనులు పూర్తి చేసి 20 వేల ఎకరాలకు సాగునీరు పారించవచ్చు. అవీ సరిగా సాగడం లేదు. ఇలా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అనుకున్న మేరకు నిధులు విడుదల కాకపోవడంతో కదలనంటున్నాయి. ఇక.. కీలక ప్రాజెక్టు పెన్నా- గోదావరి నదుల అనుసంధాన ప్రక్రియ త్వరలో చేపట్టేలా ఇటీవలే నిర్ణయం జరిగింది. ఆ ప్రాజెక్టుపై తమిళనాడునుంచి తలెత్తుతున్న వివాదాలకు పరిష్కారం చూరగొని సత్వరం పనులకు శ్రీకారం చుట్టి అన్నదాతల్లో ధైర్యం నింపాల్సి ఉంది. ఈ నదీ అనుసంధానం పూర్తి చేస్తే జిల్లాలో మరో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయవచ్చు. మరోవైపు.. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలు గట్టెక్కించాలంటే కృష్ణా జలాలు మరో 15 టీఎంసీలు అవసరం ఉంది. ఈ నీటిని సత్వరం అందించేలా సీఎం ఆదేశించాలని జిల్లా రైతులు కోరుతున్నారు.




నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజీ

● చంద్రబాబు పర్యటన ఇలా

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు శనివారం జిల్లా పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి వెంకటాచలం మండలం కాకుటూరుకు చేరుకుంటారు. రూ.23 కోట్లతో నిర్మించిన యూనివర్శిటీ భవనాలను ప్రారంభించి మధ్యాహ్నం 1.30 గంటలకు నెల్లూరు మండలం కోడూరుపాడుకు చేరుకుంటారు. 2 గంటలకు ఆ గ్రామంలో జరిగే జన్మభూమి- మా ఊరు గ్రామ సభలో పాల్గొని సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పయనమవుతారు.

● సంక్షేమం.. సంతృప్తి

'జన్మభూమి- మా ఊరు' ఆరో రోజు నినాదం 'సంక్షేమం- సంతృప్తి'. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల లబ్ధి కోసం ప్రజల నుంచి 7.51 లక్షల వినతులు అందగా, వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటిలో 40 వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేయగా, 28 వేల పింఛన్లు మాత్రం ఇచ్చేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేషన్ కార్డుల కోసం మరో 30 వేల మంది ఎదురుచూస్తున్నారు. ఈ జన్మభూమిలో పింఛన్లు, రేషన్ కార్డు లు అందిస్తామని ప్రభుత్వం వెల్లడించినా చాలా చోట్ల అర్హులైన పేదలకు ఇవి అందడం లేదు. ఇచ్చిన కార్డులకు బియ్యం, నిత్యావసరాలు సక్రమంగా అందడం లేదు. ఈ విషయంలో ప్రజ లు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.



● పరిశ్రమలు ఏర్పాటులో జాప్యం

కోస్టల్ ఎంప్లాయిమెంట్ జోన్, పారిశ్రామిక కారిడార్లు, సెజ్‌లు ఏర్పాటు చేసి పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువస్తామని ఇచ్చినహామీ కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని పెద్దఎత్తున పరిశ్రమలు నెలకొల్పుతామని సీఎం చెబుతున్నా అదేమీ జరగడం లేదు. విమానాశ్రయం ఏర్పాటులోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత ఏడాది ఫిబ్రవరి 3న గమేశా పరిశ్రమ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు దృష్టికి ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల వ్యవహారం స్థానిక నేతలు తీసుకువచ్చారు. ఇఫ్కోలో పరిశ్రమలు నెలకొల్పకుండా ఖాళీగా ఉన్న భూములను స్వాధీ నం చేసుకుని ఇతర పరిశ్రమలకు అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికి ఇది కార్యరూపం దాల్చలేదు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అందాలంటే పరిశ్రమలతోనే సాధ్యమన్నది వాస్తవం. ఆ దిశగా పరిశ్రమలు నెలకొల్పి యువతను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు రాలేదన్న కోపం అధినేత చంద్రబాబులో కనిపిస్తుండడం వల్లే జిల్లాపై చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నా యి. ఆ అపప్రథను పోగొట్టుకోవాల్సి ఉంది.

● కుదరని సయోధ్య

జిల్లాలోని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణల మధ్య సయోధ్య కుదరడం లేదు. మొదట మంత్రిగా పొంగూరు నారాయణకు అవకాశం దక్కినా ఆయన జిల్లాలో పార్టీని గాడిలో పెట్టడం, నేతల మధ్య సమన్వయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ ఏడాది ఏప్రిల్‌లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి చోటిచ్చారు. ఇద్దరు మంత్రులు సమన్వయంతో నడిచి జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సి ఉంది. అయితే ఆ ఇద్దరు చెరో దారి అన్నట్లు వారి నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు. నారాయణ నగరంలోనూ, సోమిరెడ్డి సర్వేపల్లిలోనే పర్యటనలు చేస్తుండడంతో మిగిలిన నియోజకవర్గాలలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు మంత్రులు ఇకనైనా సమన్వయంతో కలసి పని చేయాలని కేడర్ కోరుతోంది. జిల్లా పార్టీలో హేమాహేమీలు ఎందరో ఉన్నా పలువురు నేతల మధ్య అసమ్మతి నివురు గప్పిన నిప్పులా రగులుతోంది. దానిని ఆర్పి సమన్వయం చేయడంలో వైఫల్యమే కొనసాగుతోంది. జిల్లాలో తెలుగు తమ్ముళ్లు కలిసి పని చేస్తున్నారన్న భావన పార్టీ శ్రేణుల్లో కనిపించడం లేదు. దీంతో ద్వితీయ శ్రేణి కేడర్ అంతర్మథనంలో పడింది. వైసీపీకి గట్టిపట్టు ఉన్న జిల్లా కావడంతో వారిని ఎదుర్కొని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధినేత చంద్రబాబు ఎన్నో సార్లు హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఒకరిద్దరు ముఖ్య నేతలు టీడీపీలోకి చేరాలని ఆసక్తి చూపుతున్నా వారిని స్వాగతించడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని అధిగమించి రానున్న ఎన్నికలకు తమ్ముళ్లను సిద్ధం చేయాల్సిన బాధ్యత అధినేతపై ఉంది.



వీఎస్‌యూ భవనం

ఇంకా తొలగని బాలారిష్టాలు

నెల్లూరు, (ఆంధ్రజ్యోతి), జనవరి 5 : ఒకటి కాదు.. రెండు కాదు.. జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటై పదేళ్లు కావస్తోంది. కానీ ఇంకా ఆ ఫలాలు జిల్లా విద్యార్థులకు అందడం లేదు. కొన్నాళ్లు అద్దె భవనాలు.. అక్కడ అరకొర వసతులతో విద్యార్థులు రోడ్డెక్కడం.. తదనంతర పరిణామాలు రాష్ట్రస్థాయికి చేరడం.. అసెంబ్లీలో చర్చించే స్థాయికి వర్సిటీ పరిస్థితి దిగజారడం.. నూతన భవనాలను సకాలంలో అప్పగించకపోవడం.. ఆపై ఆ నిర్మాణాలపై అవినీతి ఆరోపణలు.. ప్రభుత్వ కమిటీ విచారణ.. ఇలా జిల్లాకు వచ్చిన విశ్వవిద్యాలయంపై ఎన్నో వివాదాలు. దశాబ్దం గడచినా వర్సిటీలో కనీసం వెయ్యి మంది విద్యార్థులు కూడా లేరంటే అక్కడి పరిపాలన ఎలా సాగుతోందో అర్థమవుతుంది. ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గడమే తప్ప పెరగడం లేదు. కోర్సులను పెంచాల్సింది పోయి తగ్గించుకుంటూ వస్తున్నారు.. మరి సీఎం రాకతోనైనా వర్సిటీ దశ మారుతుందో.. లేదో చూడాలి. 2008లో జిల్లాలో విక్రమ సింహపురి యూనివర్శిటీ(వీఎస్‌యూ) ప్రారంభమైంది. తొలుత పరిపాలనా భవనం, తరగతి గదులు, పీజీ కార్యాలయం, వసతి గృహాలు అన్నీ నెల్లూరులో అద్దె భవనాల్లో కొనసాగాయి. 2012లో కాకుటూరు వద్ద రూ.23 కోట్లతో 83.31 ఎకరాల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఆ వెంటనే ప్రారంభమైన నిర్మాణాలు రెండేళ్లలో పూర్తయ్యాయి. కానీ వాటిని స్వాధీనం చేసుకోవడంలో వర్సిటీ పాలకవర్గం విఫలమైంది. బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ భవనాలను అప్పగించలేదు. దీంతో నూతన భవనాలు సిద్ధమైనప్పటికీ అరకొర వసతులతో అద్దె భవనాల్లోనే వర్సిటీ సాగింది. అప్పటి వరకు సహనంగా ఉన్న విద్యార్థులు తమ సమస్యలను తెలుపుతూ రోడ్డుపైకి రావడం ప్రారంభించారు. ధర్నాలు చేశా రు... జనసేన అధినేత పవన్‌కల్యాణ్ దృష్టికి వర్సిటీ సమస్యలను తీసుకెళ్లారు. ఆయన స్పందించిన సమయంలో ప్రభుత్వం కూడా కదిలింది. మంత్రి గంటా శ్రీనివాసరావు వర్సిటీ దుస్థితిని పరిశీలించి నూతన భవనాల్లోకి వర్సిటీని మార్చాల్సిందిగా ఆదేశించారు. భవనాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో వర్సిటీ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ విద్యార్థులు ఆందోళన చేయడం ప్రారంభించారు. దీంతో స్పందించిన మంత్రి గంటా విశ్రాంత ఐఏఎస్ అధికారి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని వర్సిటీ నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై విచారణకు నియమించారు. ఆ కమిటీ పగుళ్లు వచ్చిన భవనాలను పరిశీలించి, అధికారులు, విద్యార్థులతో సమావేశమై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పటికీ.. ఆ నివేదిక ఏమైందో ఎవరికీ తెలియదు.

● సొంత భవనాల్లోకి మారినా...

వర్సిటీ ప్రారంభమైనప్పుడు 6 కోర్సులతో 150 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు 20 కోర్సులకు కలిపి సుమారు 600 మంది విద్యార్థులు ఉన్నారు. పురాతన కావలి పీజీ సెంటర్‌లో మరో 400 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే జిల్లాకు ఉపయుక్తమైన కోర్సులను అందించడంలో వర్సిటీ విఫలమవడం కారణంగానే వర్సిటీ వైపు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏ యూనివర్సిటీ అయినా ఏళ్లు గడిచే కొద్దీ కోర్సులను పెంచుకుంటూ విద్యార్థుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ వీఎస్‌యూ మాత్రం విద్యార్థులు రావడం లేదన్న సాకుతో ఉన్న కోర్సులనే ఎత్తి వేస్తోంది. అసలు వర్సిటీ అభివృద్ధికి ఒక ప్రణాళిక అన్నది లేకుండా పాలకులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొత్త భవనాల్లోకి మారినా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. బాలికల వసతి గృహాల చుట్టూ భద్రత కల్పించాలని మంత్రి గంటా ఆదేశించినా వాటిని బుట్టదాఖలు చేశారు. వర్సిటీకి సరైన క్రీడా మైదానం కూడా లేదు. ల్యాబ్‌లు సరిపడా లేవు. జాతీయ రహదారి నుంచి వర్సిటీ లోపలకు సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాంట్రాక్ట్ అధ్యాపకులకు 50 శాతం జీతాలు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలు కూడా ఇక్కడ అమలు కావడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చదువులు కన్నా పర్యవేక్షణకే వీఎస్‌యూ పరిమితమైందన్న వాదన వినిపిస్తోంది. అంతర్గతంగా వర్సిటీని అభివృద్ధి చేయ డం పక్కనపెట్టి అనుబంధ ప్రైవేటు కాలేజీలపై ఎక్కువ ప్రేమను పాలకులు చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఎస్‌యూకు జిల్లాలో అనుబంధంగా ఉన్న కాలేజీలకు అనుమతులు, పరీక్షల నిర్వహణపైనే అధికారులు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాస్ కాపీయింగ్‌లు జోరుగా సాగుతున్నా వాటిని చూసీచూడనట్లు వ్యవహరిస్తారని, గతంలో వెలుగు చూసిన పేపర్ లీకేజీ వంటి ఘటనలే ఇందుకు ఉదాహరణలని పలువురు విద్యార్థులు పేర్కొంటుండడం గమనార్హం. కాగా ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీఎస్‌యూపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదు. దీంతో ఇక్కడ ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహారం సాగుతోంది. ఈ కారణంగానే వీఎస్‌యూ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. అయితే నేడు సీఎం చంద్రబాబు వర్సిటీకి వస్తున్నారు. మరి ఆయన చొరవతోనైనా వర్సిటీలో మార్పులు వస్తాయని ఆశిద్దాం.



పాఠకులకు సూచన:

క్లాసిఫైడ్ ప్రకటనలకు స్పందించే ముందు పూర్తిగా విచారించి తగిన నిర్ణయం తీసుకోగలరు. ప్రకటనదారు ప్రకటిస్తున్న లేదా చేసుకుంటున్న క్లయిమ్‌లతో మా పత్రికకు ఎటువంటి సంబంధం లేదు.

బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్/డిపాజిట్ చేయవద్దు.

పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

\- మేనేజర్

తాగునీటి పథకాలకు 1600 కోట్లు మంజూరు

▸ 6.65లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తున్నాం ▸ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

మనుబోలు, జనవరి 5: జిల్లాలో తాగునీటి పథకాలకు రూ.1600కోట్లను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ మంజూరు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. మండలంలోని పిడూరుపాళెం, వీరంపల్లి గ్రామాల్లో శుక్రవారం జన్మభూమి-మాఊరు గ్రామసభలకు మంత్రి సోమిరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రావడంతో ఇద్దరిని టీడీపీ నాయకులు గజమాలలతో స్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జన్మభూమిలో మంత్రి మాట్లాడుతూ సర్వేపల్లిలో 357తాగునీటి పథకాలకు రూ.92 కోట్లు మంజూ రయ్యాయన్నారు. అలాగే విద్యారంగానికి జిల్లాలో 358 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో సోమశిల జలాశయం కింద 5లక్షల ఎకరాలకు, కండలేరు కింద 1.65లక్షల ఎకరాలకు సాగునీరు కావాల్సి ఉంది. ఇం దుకుగాను జిల్లాకు మరో 5టీఎంసీల నీరు అవసరం కానుందన్నారు. దీనిపై సీఎంతో శనివారంజన్మభూమి కార్యక్రమంలో మాట్లాడి అనుమతి తీసుకుంటామని ఆశిస్తున్నామన్నారు. 6.65లక్షల ఎకరాలకు నీరందించి పంటలు పండించాలని అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన మూడన్నరేళ్లలో జిల్లాకు నిధుల వరద పారుతోందన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చొరవతో గూడూరు నియోజకవర్గంలోని గ్రామాలకు సాగునీరు వచ్చిందని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ చంద్రానాయక్, నీటిసరఫరా శాఖ ఎస్‌ఈ కృష్ణారెడ్డి, తహసీల్దార్ బి. లీలారాణి, ఎంపీడీవో శ్రీనువాసులు రెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, జిల్లా నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, కేసీపీసీ చైర్మన్ వద్దినేని మస్తాన్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.



వీరంపల్లి జన్మభూమిలో మాట్లాడుతున్న మంత్రి సోమిరెడ్డి

కేజీబీవీ క్రీడా పోటీలు ప్రారంభం



క్రీడాజ్యోతిని వెలిగిస్తున్న డీపీవో విశ్వనాథ్, ఎంపీపీ మద్దసాని

కలిగిరి, జనవరి5 : జిల్లాలోని 10 కేజీబీవీల విద్యార్థినులకు మూడురోజులపాటు జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ టోర్నమెంటు పోటీలను శుక్రవారం డీపీవో విశ్వనాథ్ క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేజీబీవీ విద్యాలయాలు నూరుశాతం ఉత్తీర్ణతతో పాటు 10గ్రేడింగ్‌లతో జిల్లాలో ముందంజలో ఉండాలని సూచించారు. అదే విధంగా రానున్న విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌విద్యకూడా ప్రారంభిస్తామని తెలిపారు.

విజేతలు వీరే : 1500మీటర్ల పరుగుపందెంలో ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాల్లో జే అంజలి(దొరవారిసత్రం), ఎన్ లీలావతి(వెంకటగిరి), వై సులోచన(కొండాపురం) నిలిచారు. లాంగ్‌జంప్‌లో ప్రవళిక(మర్రిపాడు), మంజూష(కొండాపురం), ఎన్ వినీత(దొరవారిసత్రం), హైజంప్‌లో వై ప్రతిమ(మర్రిపాడు), ఈ స్వాతి(కలిగిరి), జీ మంజూష(కొండాపురం), డిస్కస్‌త్రో లో ఎం ఝాన్సీ(కలిగిరి), జీ ప్రత్యూషా(కావలి), బీ షీబా(సీతారామపురం), జావలిన్‌త్రో లో ఎం వెంకటలక్ష్మి(కలిగిరి), బీ షీబా(సీతారామపురం), ఎం మాలతి(మర్రిపాడు) విజేతలుగా నిలిచారు. ఈసందర్భంగా స్థానిక కేజీబీవీ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా ఎంపీపీ మద్దసాని వెంకటేశ్వర రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎస్‌డీ హమీద్, జీసీడీవో అమూల్యాదేవి, ఏఎస్‌వో రమేష్, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి బీ శ్రీలక్ష్మమ్మ, ఎంఈఓ అబ్దుల్ రజాక్, ఎఫ్‌సీఐ డైరెక్టర్ రైతు నరేంద్ర, కలిగిరయ్య, సతీష్, బాపతి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

కారు అద్దాలు పగలకొట్టి

నగలు, నగదు చోరీ

నెల్లూరు (క్రైం) జనవరి 5 : హోటల్ ముందు పార్కు చేసి ఉన్న కారు అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు పగలకొట్టి ఆ వాహనంలోని నగలు, నగదు చోరీ చేశారు. పాత గుంటూరుకు చెందిన ఎండీ రహంతుల్లా తన బంధువుల వివాహ నిమిత్తం చెన్నైలో బంగారం కొనుగోలు చేశాడు. తిరిగి గుంటూరు వెళుతూ శుక్రవారం నెల్లూరులోని ఓ హోటల్ వద్ద భోజనం కోసం కారు ఆపారు. భోజనం పూర్తయిన తరువాత బయటకు వచ్చి చూడగా కారు అద్దాలు పగలి ఉన్నాయి. లోపల ఉండాల్సిన సూట్‌కేస్ కనిపించలేదు. హోటల్ సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా బయట జరిగే దొంగతనాలకు తమకెలాంటి సంబంధం లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో బాధితులు నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. చోరీకి గురైన సూట్‌కేసులో నాలుగు సవర్ల బంగారం, రూ.30వేల నగదు ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. హోటల్ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఐ రఘునాథ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మకూరు టౌన్

బీజేపీ చేనేత సెల్ జిల్లా జాయింట్ కన్వీనర్‌గా వీరబ్రహ్మం

ఏఎస్‌పేట, జనవరి 5: బీజేపీ జిల్లా చేనేత సెల్ జాయింట్ కన్వీనర్‌గా ఏఎస్‌పేటకు నీలం వీరబ్రహ్మంను బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపు రెడ్డి సురేష్‌రెడ్డి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ఏఎస్‌పేట మండల యువమోర్చా కన్వీనర్‌గా నీలం నారాయణ, టౌన్ ప్రెసిడెంట్‌గా అన్నెం శ్రీనివాసులు ఎంపికయ్యార న్నారు. పార్టీకి తాము అందిస్తున్న సేవలను గుర్తించి తమను ఎంపిక చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

వృద్ధాశ్రమం ఏర్పాటు

ఆత్మకూరు, జనవరి 5: పట్టణం లోని ఏఎస్ఎస్ఆర్ కాలనీలో యేసుక్రీస్తు గాస్పెల్ చర్చి అండ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం వృద్ధాశ్రమం ఏర్పాటు చేశా రు. కులమతలింగ వివక్షత లేకుండా వృద్ధులందరూ ఆశ్రమంలో సేదతీరవ చ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు, సంఘ పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు, ఎంఆర్‌పీఎస్ నాయకులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అనంతసాగరం, జనవరి 5: అనంతసాగరం విద్యుత్‌సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగు తుందని ఏఈ రాజాబాబు ఒక ప్రకట నలో శుక్రవారం తెలిపారు. సబ్‌స్టేషన్ లో మరమ్మతులు చేయాల్సిన కారణం గా సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల ప్రజలు సహకరించాలని కోరారు.

ఏఎస్‌పేటలో..

ఏఎస్‌పేట, జనవరి 5: మండల కేంద్రమైన ఏఎస్‌పేటలోని సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్‌సరఫరాను ఉదయం 8 గంటల నుంచి మధ్యా హ్నం 3 గంటల వరకు నిలిపి వేయ నున్నట్లు విద్యుత్‌శాఖ ఏఈ శ్రీనివా సవర్మ తెలిపారు. సబ్‌స్టేషన్‌లో మర మ్మతులు నిర్వహించనుండడంతో విద్యుత్ సరఫరా ఏర్పడుతుందన్నారు. నెల్లూరు నుంచి ప్రత్యేక టెక్నీషన్‌తో మరమ్మతులు చేపడుతున్నామన్నారు. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని మండల ప్రజలు గుర్తించి సహకరించాలని ఆయన కోరారు.

మద్యం సీసాలు స్వాధీనం

చేజర్ల, జనవరి 5: మండలంలోని ఆదురుపల్లి గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 10 మద్యంబాటిళ్లను రావూ రు ఎక్సైజ్ సీఐ మల్లికార్జున్ ఆధ్వర్యం లో శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం తనిఖీలు చేపడుతుండగా బ్రాందీషాపు సమయంలో ఒక మహిళ తరలిస్తున్న మద్యంబాటిళ్లను స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకు న్నారు. ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏకు గాయాలు

అనంతసాగరం, జనవరి 5: అనంతసాగరం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం లో పాతాళపల్లి వీఆర్ఏ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై అనంత సాగరం నుంచి స్వగ్రామానికి వెళుతు న్న తరుణంలో సోమశిలరోడ్డు మర్రి చెట్టు సమీపంలో అదుపుతప్పిన బైక్ బోల్తా పడింది. ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందు కున్న 108 సిబ్బంది ఆత్మకూరు ప్రభు త్వాసుపత్రికి తరలించారు. అనంత సాగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



మాట్లాడుతున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి



సంగం : మాట్లాడుతున్న ఏపీఐఐసీ చైర్మెన్ కృష్ణయ్య



సరుకులు మాజీ మంత్రి ఆనం, ఏపీఐఐసీ కృష్ణయ్య

మెట్టకు సాగునీరిచ్చిన ఘనత చంద్రన్నదే!

» రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం » టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి గూటూరు

ఆత్మకూరు, జనవరి 5: గ్రామాభివృద్ధి... ప్రజా సంక్షేమమే తెలుగు దేశం పార్టీ లక్ష్యమ ని టీడీపీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి గూటూరు మురళీకన్నబాబు పేర్కొన్నారు. శుక్రవారం కరటంపాడులోని గూటూరు స్వగృహంలో పలువురు టీడీపీ నేతలు, కార్య కర్తలు, అభిమా నులతో కలిసి నూతన సంవ త్సర వేడుకలను నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మెట్ట రైతాంగానికి సాగునీటిని అందించి ఆదుకున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు కు దక్కు తుందన్నారు. వర్షాభావ కారణంగా పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి కేవలం 10 టీఎంసీల నీరు మాత్రమే సోమ శిల జలాశయానికి చేరిందన్నారు. అయితే ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించి 35 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి సోమశిల జలాశయానికి మళ్లించడంతో మొదటి పంట సాగుకు ఢోకా లేకుండాపోయిందన్నారు. సాగు నీటిని వృధా కానీయకుండా ప్రతి నీటిబొట్టు ను ఉపయోగించుకుని రైతులు పంటలు పండించే పద్ధతిని అలవర్చిన ప్రభుత్వ తీరు హర్షదాయ కమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడులకు ఇబ్బంది లేకుండా మరో ఐదు టీఎంసీలను శ్రీశైలం నుంచి సోమశిల జలాశ యానికి మరలించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉత్తరకాలువను 1000 క్యూసె క్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా ఆధునీ కరణ చేస్తే గానీ చివరి ఆయకట్టు సాగు సాధ్యపడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో ఉత్తర కాలువ ఆధునీకరణపై జరిగిన అవి నీతిపై ప్రభుత్వం విచారణ చేపట్టాల్సి ఉంద న్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చండ్రా వెంకటసుబ్బానాయుడు, ఎంపీ టీసీ సభ్యులు గార్లపాటి వేణుగోపాల్ నాయు డు, సర్పంచ్ వుంటా దొరస్వామియా దవ్, టీడీపీ మండల మాజీ అధ్యక్షులు నాగయ్య చౌదరి, దావా పెంచలరావు, అబ్బూరి రమేష్ నాయుడు, మండల మాజీ ప్రధాన కార్యదర్శి గొర్ల రవి, తలచీరు సుబ్బరాయుడు, వెంకటేశ్వ ర్లురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంగం : ప్రజల సంక్షేమం అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని సిద్ధీపురంలో జరిగిన జన్మభూమి - మాఊరు కార్యక్రమములోపా ల్గొన్నారు. స్థానిక అధికారులు పరిష్కరించలే ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపో తారని తెలిపారు. నియోజకవర్గ జన్మభూమి పరిశీలకులు రామ్మోహన్‌రావు, ఆత్మకూరు ఆర్డీవో బాపిరెడ్డి తదితరులు మాట్లాడారు. చంద్రన్న సంక్రాంతి కానుకలు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారు.ఎంపీడీవో రఫిఖాన్, మండల స్థాయి అధికారులు, సర్పంచు హైమావతమ్మ, సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివా సులురెడ్డి, టీడీపీ నాయకులు ఆనం ప్రసాద్ రెడ్డి, బాణా శ్రీనివాసులురెడ్డి, కాకు మధుసూ దన్‌యాదవ్, హరిరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొ న్నారు.

మర్రిపాడు : మండలంలో జన్మభూమి-మావూరు గ్రామసభలు కొనసాగుతున్నాయి. ఇర్లపాడు, పెగళ్లపాడు, కేతిగుంట పంచాయతీ ల్లో జరిగింది. ఇర్లపాడు జన్మభూమి మిలో రేషన్‌కార్డులు, పింఛన్లు ఇవ్వలేని గ్రామ సభలు ఎందుకని ప్రజలు అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు పద్మావతి, ఎంపీడీవో చంద్రశేఖర్, డీటీ రవికుమార్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.

చేజర్ల : మండలంలోని వావిలేరులో శుక్రవారం జరిగిన జన్మభూమి-మాఊరు రసాభాసగా మారింది. వ్యవసాయశాఖ డికారిణి శ్రీదేవి వావిలేరు గ్రామానికి సంబం దించి సంక్షేమ పథకాలపై వివరించిన అనంత రం ఏవైనా సందేహాలు ఉంటే తెలపాలన్నారు. దీంతో అక్కడే ఉన్న అనంతనేని బాబు అభివృ ద్ధికి సంబంధించిన లబ్ధిదారుల వివరాలు తెలపాలని అధికారులను ప్రశ్నించారు. గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికే జన్మభూ మి-మాఊరులో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తహసీల్దారు హమీద్, డిప్యూటీ తహసీల్దారు రామకృష్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఏఎస్‌పేట : జన్మభూమిలో ప్రజలు సమ స్యలను పరిష్కరించుకోవాలని తహసీల్దారు నాగరాజు, ఎంపీడీవో రమణయ్య తెలిపారు. సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించారు. శ్రీకొలనులో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ప్రభావ తమ్మ, నాయకులు నంది వివేకా నందరెడ్డి, కోటిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధిలో అగ్రభాగాన నిలపాలన్నదే లక్ష్యం : ఆనం

ఆత్మకూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అభివృద్ధిని పారదర్శకం గా పరుగులు తీయాలనే లక్ష్యంగా ఉన్నా రని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తహసీల్దారు కార్యాలయ ఆవరణలో జరిగిన జన్మభూమి గ్రామసభలో ప్రసంగించారు. పల్లెలు, పట్టణాలకు 10 పాయింట్ల రేటింగ్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారని ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసి అగ్రభాగాన నిలిపి ఉత్తమ రేటింగ్ సాధించడమే లక్ష్యం గా కౌన్సిలర్లు, అధికారులు ప్రజల భాగ స్వామ్యంతో పని చేయాలని సూచించారు. మున్సిపాలిటీలో సిమెంట్‌రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ, లైటింగ్ వ్యవస్థ, అర్హులైన ప్రతి ఒక్కరికి నీడ కల్పించేందుకు పక్కాగృహాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇకపై ఆత్మకూరు మున్సిపాలిటీలో మిగిలి ఉన్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసేలా దృష్టి సారిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ చైర్‌పర్సన్ రాగి వనమ్మ, కమిషనర్ వి.శ్రీనివాసరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందూరు వెంకట రమణారెడ్డి, ము న్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ సంధాని, కౌన్సిలర్లు పి.జవహర్‌లాల్, కొత్తపల్లి రమేష్, రేష్మా, అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

కూలి ఇప్పించి పుణ్యం కట్టుకోండి

సంగం, జనవరి 5: నాలుగు నెలల కింద ట చేసిన ఉపాధి కూలీ డబ్బులు ఇప్పించి పుణ్యం కట్టుకోండి సారా అంటూ జన్మభూ మికి విచ్చేసిన అధికారులను ఓ మహిళ వేడు కున్న సంఘటన సిద్ధీపురంలో జరిగింది. శుక్ర వారం మండలంలోని సిద్ధీపురంలో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఏపీఐఐసీ చైర్మెన్ కృష్ణయ్య, జన్మభూమి నోడల్ అధికారి రామ్మోహన్‌రావు, ఆర్డీవో బాపిరెడ్డి హాజ రైనారు. గ్రామసభలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై టెక్నికల్ అసిస్టెంట్ వివరిస్తున్నారు. ఇంతలో ఓ మహిళ వచ్చి ఆయా నాల్గు నెలల కిందట ఉపాధి హామీ పథకంలో 90 రోజులు పనికి వెళ్తే పైసా కూలీ ఇవ్వలేదని వాపోయి, కూలీ నగదు ఇప్పించాలని వేడుకున్నారు. దీం తో సభావేదిక మీద ఉన్న ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య ఉపాధి సిబ్బందిపై అసహనం



ఉపాధి కూలీ నగదు రాలేదని జన్మభూమి గ్రామసభలో ఫిర్యాదు చేస్తున్న మహిళ

వ్యక్తం చేశారు. ఉపాధి కూలీ జాప్యంపై ఎంపీ డీవో రఫిఖాన్‌ను వివరణ కోరారు. అధికారి చెప్పిన వివరణ సరైయింది కాదన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఉపాధి కూలీలకు రావలసిన నగదు వెంటనే వచ్చే విధంగా కృషి చేయా లని హెచ్చరించారు.

ప్రాథమికోన్నత పాఠశాలలు అప్‌గ్రేడ్

ఏఎస్‌పేట, జనవరి 5: జిల్లాలోని 18 ఉర్దూప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత పాఠశా లలుగా అప్‌గ్రేడ్ చేయడం జరిగిందని సర్వశిక్షాభియాన్ ఏఎంవో అబ్దుల్‌హమీద్ తెలిపారు. మండ ల కేంద్రమైన ఏఎస్‌పేటలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలగా తీర్చి దిద్దడంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉర్దూ విద్యార్థుల సౌకర్యార్థం పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఏఎంవో ఖాజామొహిద్దీన్, ఎంఈవో జ్యోతి, ఎంపీటీసీ షబ్బీర్, జడ్పీహైస్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్‌రావు, పాఠశాల హెచ్ఎం గౌస్‌బాషా, ఎస్ఎంసీ చైర్మన్ గయాజ్, ఉపాధ్యాయులు రసూల్, అబ్దుల్‌హఫీజ్, ఖాజాహుస్సేన్ పాల్గొన్నారు.

కష్టపడి చదివితే బంగారు భవిష్యత్తు

సంగం, జనవరి 5: విద్యార్థులు చిన్నత నంలో కష్టపడి చదివితే బంగారు భవిష్యత్ ఉంటుందని టీడీపీ నాయకులు తుంగా దయాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మం డలంలోని తరుణవాయి జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల్లో విద్యార్థుల తల్లిదండ్రుల సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యం సాధన కొరకు కష్టపడి చదవాలన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల కోరిక మేరకు అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడను తన సొంత నిధులతో పూర్తి చేయిస్తానని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తా నని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యా యులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తది తరులు పాల్గొన్నారు

విద్యార్థులకు ఆటల పోటీలు

అనంతసాగరం, జనవరి 5: మండలంలోని పాఠశాలల్లో విద్యా వికాసం భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. బహుమతులు అందచేశారు. విద్యార్థుల్లో క్రీడాశక్తి పెంపొందించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిలకలమర్రి ప్రాథమిక పాఠశాలలో ఖోఖో, కబడ్డీ, అనంతసాగరం ఉర్దూ పాఠశాలలో నృత్య పోటీలు, హిందూమెయిన్ పాఠశాలలో సర్కస్‌ఫీట్లు నిర్వహించారు.



9 నుంచి ఆటల పోటీలు

ఆత్మకూరు, జనవరి 5: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ఆత్మకూరు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మహేష్, మురళీ తెలిపారు. క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, పరుగు పందెం పోటీలు ఏర్పాటు చేస్తామన్నారు. క్రీడాకారులు 9951683848, 8466075830 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చని తెలిపారు. ఎంట్రీ ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ముస్లిం సోదరుల నిరసన



ర్యాలీ చేస్తున్న ముస్లిం సోదరులు

అనంతసాగరం, జనవరి 5: మండల కేంద్రమైన అనంతసాగరంలో ముస్లిం సోదరులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం మసీదులో ప్రార్థనలు చేసే బోధకుడు మౌజన్‌పై జరిగిన హత్యాకాండకు నిరసనగా అనంతసాగరంలో ముస్లిం సోదరులు ర్యాలీ చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముస్లిం సోదరులు, ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ర్యాలీలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి



క్యాలెండర్లను ఆవిష్కరిస్తున్న అసోసియేషన్ నేతలు

ఆత్మకూరు, జనవరి 5 : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించాలని ఔట్‌సోర్సింగ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సమన్వయ కేంద్రసంఘం జిల్లా అధ్యక్షులు వాగాల వెంకటేశ్వర్లు, డివిజన్ అధ్యక్షులు షేక్ యస్దానీబాష కోరారు. శుక్రవారం ఆత్మకూరు పట్టణంలోని ఎస్సీబాలుర వసతి గృహ ఆవరణలో అసోసియేషన్ క్యాలెండర్లను ఆవిష్కరించి డివిజన్ నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ బకాయిలు, డీఏలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎ.సింహాద్రి, ఈసీ మెంబర్లు ప్రదీప్, బ్రహ్మయ్య, పద్మ, కొండలరావు, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంగం బ్యారేజీ ఎప్పటికి పూర్తయ్యేనో..?



ఏళ్లతరబడి సాగు..తున్న పనులు ▸ ప్రతి ఏటా ఇసుక బస్తాలతో రింగ్‌బండ్

లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ▸ అయినా తీరని రైతుల వెతలు

సంగం, జనవరి 3 : కనుపూరు, కావలి కాలువల దిగువ ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేసేందుకు ప్రతి ఏటా సంగం వారధిపై లక్షల రూపాయలతో ఇసుక బస్తాలతో రింగ్ బండ్ వేస్తున్నారు. అయినా దిగువ ఆయకట్టు రైతుల వెతలు తీరడంలేదు. శాశ్వత పరిష్కారానికి పెన్నానదిపై చేపట్టిన బ్యారేజీ పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి.

● నీటి మట్టం పెరిగితేనే...

సంగం ఆనకట్టకు దక్షిణం వైపు కనుపూరు, ఉత్తరం వైపు కావలి కాలువలున్నాయి. ఈ



కనుపూరు కాలువకు సాగునీరు అందడంలేదని ఆందోళన చేస్తున్న ఆయకట్టు రైతులు(ఫైల్)

కాలువల కింద సుమారు లక్షాయాభైవేల ఎకరాల ఆయకట్టు ఉంది. సోమశిల జలాశయం నుంచి విడుదల చేసిన నీటిని సంగం ఆనకట్ట వద్ద నుంచి ఈ కాలువలకు పంపిణీ జరుగుతుంది. ఆనకట్ట వారధి ఫాలింగ్ షట్టర్లతో నీటిమట్టం పది అడుగులకు పెంచి ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేస్తారు. ఆనకట్ట మట్టం ఎనిమిదడుగులు. ఫాలింగ్ షట్టర్లు రెండడుగులు. వీటి ఆధారంగా ఆనకట్ట వద్ద నీటి మట్టం పెంచి నీటిని విడుదల చేస్తారు. ఈ రెండు కాలువల హెడ్‌రెగ్యులేటర్లు ఆనకట్ట మట్టం ఎత్తులో ఉంటాయి. దీంతో ఆనకట్ట వద్ద నీటిమట్టం 11 అడుగులకు పెంచితే కనుపూరు, కావలి కాలువలకు సాగునీరు పారుతాయి.

● ప్రతి ఏటా రింగ్‌బండ్

కనుపూరు, కావలి కాలువల దిగువ ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయడానికి ఆనకట్ట వారధిపై ప్రతి ఏటా సుమారు రూ. 25 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. కాని పూర్తి స్థాయిలో కాలువలకు సాగునీరు అందడంలేదు. దిగువ ఆయకట్టు రైతులు సాగునీటికి వెతలు పడుతున్నారు. ఇసుక బస్తాలు ఏర్పాటుతో ప్రతి ఏటా ప్రభుత్వ ఖజానాకి భారం పడుతున్నా పూర్తి స్థాయిలో రైతులకు కష్టాలు తీరడంలేదు.

● 2008లో బ్యారేజీ నిర్మాణం ప్రారంభం

శిథిలమైన సంగం ఆనకట్టను పునఃనిర్మించడంతోపాటు కనుపూరు, కావలి కాలువల నీటి



సంగం ఆనకట్ట వారధి మీద వేసిన ఇసుక బస్తాల రింగ్‌బండ్

కష్టాలకు శాశ్వత పరిష్కారానికి 2008లో పెన్నానదిపై నూతన బ్యారేజీకి శ్రీకారం చుట్టారు. ఈ బ్యారేజీ ప్రారంభించి పదేళ్లు కావస్తున్నా ఇప్పటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 70 శాతం మాత్రమే పూర్తయింది. ఈ బ్యారేజి పూర్తయితే సాగునీటి కష్టాలు తీరుతాయని జిల్లా రైతాంగం ఎదురు చూస్తున్నారు. కాని బ్యారేజీ నిర్మాణం ఏడాదికేడాది వాయిదాల మీద వాయిదాలు పొడిగించుకుంటున్నారు. జిల్లా ఇరిగేషన్ అధికారులు, పాలకులు స్పందించి గడువులోపు నిర్మాణం పూర్తయ్యే లా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

సాగునీరు అందక వెతలు



కనుపూరు కాలువ దిగువ ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. గత ఏడాది వర్షాలులేక జలాశయంలో నీళ్లు చేరకపోవడంతో 45 కిలోమీటరకు వరకే నీటిని సరఫరా చేశారు. ఈ ఏడాది 58వ కిలో మీటరు వరకు నీళ్లు ఇవ్వడంతో దిగువ ఆయకట్టుకు చేరడంలేదు. దీంతో పైర్లు ఎండిపోతున్నాయి.

- వెంకట సుబ్బారెడ్డి, నీటి సంఘం అధ్యక్షుడు

బ్యారేజీతోనే శాశ్వత పరిష్కారం



నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజీ పూర్తయితేనే కనుపూరు కాలువకు సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.. నిర్మాణం సాగుతున్నంత కాలం రైతులకు నీటి కష్టాలు తప్పవు.

- ఎం అనిల్‌కుమార్‌రెడ్డి, డీఈ

మరుగుదొడ్డి వినియోగిస్తే వ్యాధులు దూరం



ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు

అనంతసాగరం, జనవరి 5: ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ ఆరుబయట మలవిసర్జన చేయకుండా మరుగు దొడ్డిని వినియోగిస్తే వ్యాధులు దరిచేరవని పడమటికంభంపాడు గ్రామ ప్రత్యేక అధికారి తిరుమలరావు తెలిపారు. శుక్రవారం స్థానిక పాఠశాల విద్యార్థులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. మరుగు దొడ్లు నిర్మించుకోవాలని, వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించి ఆరుబయట మలవిసర్జన చేస్తే కలిగే అనర్థాలపై తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

జబ్బు వద్దనుకుంటే దొడ్డి తప్పనిసరి

మల్లమ్మగుంట (రాపూరు), జనవరి 5: జబ్బు పడకుండా ఉండాలంటే మరుగు దొడ్డే పరిష్కార మార్గమని సీవీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుచరిత తెలిపారు. మల్లమ్మగుంట గిరిజన కాలనీలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో కలసి శుక్రవారం గ్రామ సభ ఏర్పాటుచేసి మాట్లాడారు. ఆత్మగౌరవ కార్యక్రమం కింద ప్రభుత్వం మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు నిధులు ఇస్తున్నట్లు తప్పని సరిగా మరుగు దొడ్డి నిర్మించుకుని వినియోగించుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులు మరుగుదొడ్డి ఆవశ్యకతను ఇంటింటికీ తిరిగి వివరించారు.

గ్యాస్ సిలిండర్లు పంపిణీ



సిలిండర్లను పంపిణీ చేస్తున్న నాయకులు

సంగం, జనవరి 5 : మండలంలోని సిద్దీపురంలో సాగునీటి సంఘం అధ్యక్షులు సూరా శ్రీనివాసులురెడ్డి ఆర్థిక సహకారంతో పేదలకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు ప్రభుత్వం రూ. 1000 లకే దీపం పథకంలో గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తుంది. ఈ పథకంలో నగదు చెల్లించలేని పేదలకు టీడీపీ నాయకులు సూరా శ్రీనివాసులురెడ్డి తన స్వంత నిధులతో 20 మంది పేదలకు నగదు చెల్లించారు. అంతేకాకుండా సిలిండర్లతోపాటు ఒక్కొక్కరికి రూ. 3 వేలు విలువ చేసే గ్యాస్ పొయ్యిలను ఎంపీడీవో రఫిఖాన్ చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమములో ఎంఈవో హనుమయ్య దాత శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బొజ్జనపల్లి పంచాయతీలో పరిశ్రమ రద్దు చేయాలి

నెల్లూరు (క్యాంపస్), జనవరి 5 : రాపూరు మండ లంలోని కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమను రద్దు చేయా లని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మిడతల రమేష్ శుక్రవారం విజయవాడలోని కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ బీఎస్ఎస్ ప్రసాద్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ పరిశ్రమ కారణంగా 1600 మంది అనారోగ్యం పాలయ్యారన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితుల ను దృష్టిలో తీసుకొని ఈ పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

యాజమాన్యాల వైఖరితోనే విద్యార్థుల ఆత్మహత్యలు

వెంకటగిరి(టౌన్): జనవరి 5: కార్పొరేట్ విద్యాసంస్థల వైఖరే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమని పీడీ ఎస్‌వో జిల్లా కన్వీనర్ పీ. రాఘవ అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్‌వీఆర్ ఫంక్షన్ హాల్‌లో పీడీఎస్‌వో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ర్యాంకులు తప్ప, మరో ఆలోచన లేకుండా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నా రన్నారు. ప్రభుత్వం విద్యకు నిధులు కేటాయించకుండా, కార్పొరేట్ దయా దాక్షిణ్యానికి వదిలేసిందన్నారు. అనంతరం జిల్లా సదస్సులో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్. భాను, ఆర్.ఆశ, లక్ష్మీరెడ్డి, బాజీసైదా తదితరులు పాల్గొన్నారు.

సంక్షిప్తం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

దుత్తలూరు, జనవరి 5: మండలంలోని వెంకటంపేట గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బంకా నాగరాజు(32) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. రాత్రి సమయంలో నందిపాడు నుంచి స్వగ్రామమైన వెంకటంపేటకు మోటార్‌బైక్‌పై వెళుతుండగా హూస్సేనీ బీఈడీ కళాశాల సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నాగరాజు తలకు బలమైన గాయాలయ్యాయి. అటుగా వెళుతున్న వారు గమనించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. చికిత్స నిమిత్తం నెల్లూరు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. నాగారాజు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. శుక్రవారం జరగాల్సిన జన్మభూమి కార్యక్రమం కూడా వాయిదా వేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట రాజేష్ తెలిపారు.

చెట్టు పైనుంచి పడి ఒకరి మృతి




మృతి చెందిన శ్రీనివాసులురెడ్డి

వరికుంటపాడు, జనవరి 5: మండలంలోని తూర్పుచెన్నంపల్లిలో చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన శీలం శ్రీనివాసులురెడ్డి(42) గొర్రె పిల్లల మేత కోసం గ్రామ శివారు పొలాల్లోని చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయాలయ్యాయి. గ్రామస్థులు అతన్ని ఆటోలో వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో విషయం తెలుసుకొన్న కుటంబీకులు బోరున విలపిస్తూ కన్నీటిపర్యాంతమయ్యారు. మృతుడికి భార్య, తొమ్మిదేళ్లలోపు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నర్రవాడ వైద్యశాలలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉదయగిరి ఎస్‌ఐ ప్రభాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

నెల్లూరు (క్రైం) జనవరి 5 : నెల్లూరులోని కొత్తహాలు సెంటర్‌లో ఉన్న ఓ లాడ్జిలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ లాడ్జిలో పేకాట జరుగుతోందన్న సమాచారంతో మూడో పట్టణ పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఓ గదిలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

మోసం కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు



కోవూరు, జనవరి 5 : రూ.1.36 కోట్ల విలువైన వస్త్రాలు తీసుకొని వస్త్ర వ్యాపార సంస్థలను మోసం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో ఇద్దరు వ్యాపారులకు రెండేళ్ల జైలుశిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ అడిషనల్ జూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ షేక్ పెదఖాసీమ్ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం బుచ్చిరెడ్డిపాళెం గ్రామంలో కె.బాలకృష్ణయ్య, కె.గోపి 2014లో ఆంజనేయ చీరల దుకాణం పేరుతో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి కావలి అరుణోదయ, కావలి నవోదయ, నెల్లూరు ఆచార్య వీధిలో వస్త్ర వ్యాపారుల నుంచి వస్త్రాలు కొనుగోలు చేస్తున్నారు. అప్పు కూడా తీసుకుంటూ తిరిగి చెల్లించే వారు. ఆ ఇద్దరు రూ.1.36 కోట్లకు వస్త్రాలు తీసుకొని నగదు చెల్లించకుండా దివాలా పిటిషన్ దాఖలు చేశారు. కె.బాలకృష్ణ య్య, కె.గోపి తప్పుడు పిటిషను దాఖలు చేశారని వస్త్రవ్యాపారులు బుచ్చిరెడ్డిపాళెం పోలీసు స్టేషన్‌లో 2015 ఫిబ్రవరి 26వ తేదీన ఫిర్యాదు చేశారు. పోలీసు లు కేసు నమోదు చేసి నిందితుల్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు. నేరం రుజువు కావడంతో ఐపీసీ 420 సెక్షన్ కింద రెండేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేలు జరిమానా విధిస్తూ న్యాయ మూర్తి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించనిచో మరో 5 నెలలు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ వెంకటేశ్వర్లురెడ్డి వాదించారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని

డక్కిలి యువకుడి దుర్మరణం

దొరవారిసత్రం, జనవరి 5 : మండలంలోని పోలిరెడ్డిపాళెం క్రాస్‌రోడ్డు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మన్నేపల్లి రవీంద్ర(32) దుర్మరణం చెందాడు. మృతుడు డక్కిలి మండలం దగ్గవోలు గ్రామవాసి. చెన్నైలో నిమ్మకాయల వ్యాపారం చేసుకొని జీవించే రవీంద్ర పోలిరెడ్డిపాళెం వద్ద రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. మృతదేహాన్ని ఎవరూ గుర్తించక పోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా భావించిన పోలీసులు మృతదేహాన్ని సూళ్లూరుపేట ఆసుపత్రికి తరలించారు. అయితే మృతుడి జేబులో దొరికిన చిన్నకాగితంలో ఆధార్ నెంబర్ ఉండటంతో దాని ఆధారంగా మృతుడి వివరాలు గుర్తించారు. అనంతరం అతని బంధువులకు సమాచారం అందించారు. వారి వచ్చి గుర్తించిన అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ కోటిరెడ్డి దర్యాప్తు చేస్తున్నారు. దగ్గువోలు నుంచి రోజు మార్చి రోజు చెన్నైకు వెళ్లి నిమ్మకాయలను అమ్ముకొని వచ్చే రవీంద్ర పోలిరెడ్డిపాళెం వద్దకు ఎలా వచ్చాడనేది కూడా ఈ ప్రమాదంలో మిస్టరీ ఉంది.



మృతి చెందిన రవీంద్ర

'జొన్నవాడ'లో కారు పేరుతో నిధులు స్వాహా ?

- బడ్జెట్ లెక్కలతో బయటపడిన అవినీతి
- పాలకమండలి సమావేశంలో చైర్మన్ మండిపాటు
- సెలవుపెట్టి వెళ్లాలని హెచ్చరిక

బుచ్చిరెడ్డిపాళెంరూరల్, జనవరి 5 : కారు ఉపయోగం పేరుతో 'జొన్నవాడ' ఆలయ కార్యనిర్వహణాధికారి(ఈవో) కామాక్షితాయి నిధులు రూ. 2లక్షలా 88వేలు స్వాహా చేసినట్లు పాలకమండలి సమావేశంలో వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఆలయ కార్యాలయంలో శుక్రవారం పాలకమండలి సమావేశం జరిగింది. బడ్జెట్ లెక్కలపై సాగిన చర్చలో ఈవో అవినీతి బయట పడినట్టు సమాచారం. దీంతో పాలకమండలి సభ్యులు అవాక్కయ్యారు. అమ్మవారి సొమ్ము తినడానికి నీకు మనసెలా వచ్చిందని ఘాటుగా మందలించినట్లు తెలిసింది. అవినీతిని అంగీకరించిన ఈవోపై చైర్మెన్ సుబ్రహ్మణ్యంనాయుడు మండిపడుతూ నీతి తప్పి ఇలా చేయకపోతే సెలవు పెట్టి వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం. ఈవో కారు ఉపయోగించకుండానే రూ. 2లక్షలా 88వేలు ఆలయ నిధులను డ్రాచేయడంపై సభ్యులు ఆయనను నిలదీశారు. నెలకు రూ.24వేల చొప్పున మొత్తం రూ. 2లక్షల 88వేలు డ్రా చేసింది నిజమేనని ఈవో ఒప్పుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కారు ఉపయోగించుకుంటేనే ఆ నిధులు డ్రాచేయాలి. ఉపయోగించకుండానే ఈవో నిధులు డ్రా చేశారు. కామాక్షితాయి ఆలయంలో మొత్తం 71 విభాగాలు ఖర్చుపెట్టే బడ్జెట్‌కు సంబంధించి కోట్లాది రూపాయల నిధులను పాలక మండలి మంజూరు చేసింది. వాటిలో ఎంత మేర ఖర్చుచేశారనేది తెలియాల్సి ఉంది. అందుకు ఈనెల 12వతేదీకి సమావేశం వాయిదా పడినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తా

కారు పేరుతో నిధులు స్వాహా చేసిన విషయమై కార్యనిర్వహణాధికారిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. చైర్మెన్‌ను వివరణ కోరగా ఆయన చెప్పేందుకు సంకోచిస్తూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పూర్తిగా లెక్కలు బయటపడలేదన్నారు. పూర్తిగా లెక్కలు చూసేందుకు ఈనెల 12వతేదీకి సమావేశం వాయిదా వేసినట్లు తెలిపారు. ఆ రోజే అన్ని వివరిస్తామని తెలిపారు.

- చైర్మన్ సుబ్రహ్మణ్యంనాయుడు

ఎలుకల మందు తిని ఒకరి మృతి

పొదలకూరు, జనవరి 5: మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యమీద కోపంతో ఓ వ్యక్తి ఎలుకల మందు తిని మృతి చెందిన సంఘటన మండలంలోని విరువూరులో శుక్రవారం చోటుచేసుకొంది. పొదలకూరు ఎస్‌ఐ జగత్‌సింగ్ కథనం మేరకు.. గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన నల్లబోతుల గంగులు (38) కుటుంబం వరిచేలల్లో ఎలుకలకు మందు పెట్టేందు ఇటీవల విరువూరుకు వచ్చింది. మద్యం తాగేందుకు డబ్బులు కావాలని భార్య కోటేశ్వరి మీద వత్తిడి తెచ్చాడు. అమె దగ్గర లేక డబ్బులు లేకపోవడంతో ఇవ్వలేక పోయింది. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న గంగులు ఎలుకలకు పెట్టే మందు తిని అపస్మారకస్థితిలో వెళ్లిపోయాడు. దీనిని గమనించి గ్రామస్థులు 108వాహనంలో నెల్లూరు తరలించారు. చికిత్స పొందుతూ గంగులు మృతి చెందాడు. గంగులుకు భార్య కోటేశ్వరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

వ్యవసాయ శాఖలో జేడీ వర్సెస్ ఉద్యోగులు

- కొనసాగుతున్న గ్రూపుల పోరు
- రంగంలోకి రాష్ట్ర నాయకత్వం ?

నెల్లూరు (వ్యవసాయం) జనవరి 5 : వ్యవసాయశాఖ జేడీ కార్యాలయంలో గ్రూపుల పోరు నడుస్తోంది. జేడీ వర్సెస్ ఉద్యోగులు గ్రూపులుగా ఏర్పడి రోడ్డుకెక్కుతున్నారు. శుక్రవారం నెల్లూరులోని ఆశాఖ కార్యాలయంలో వారిమధ్య రచ్చ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దానిని సర్దుబాటు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం సైతం రంగంలోకి దిగినట్లు సమాచారం. ఇటీవల వ్యవసాయ శాఖ జేడీ కార్యాలయంలో అవకతవకలు చేశారంటూ జూనియర్ సహాయకులు శీనయ్య, సుధీర్‌రెడ్డిలపై జేడీ బీ చంద్రనాయక్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆ ఉద్యోగులు సమస్యను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. నాటి నుంచి నేటి వరకు ఉద్యోగులు, జేడీ మధ్య సయోధ్య కుదరలేదు. వారిమధ్య పరస్పర ఆరోపణలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సస్పెన్షన్‌కు గురైన వారితో పాటు కుటుంబ సభ్యులు శుక్రవారం వ్యవసాయ కార్యాలయాని వచ్చారు. జేడీతో వివాదానికి దిగినట్లు తెలుస్తోంది. శీనయ్య సతీమణి జేడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఇద్దరు వ్యక్తుల సూచనలతోనే తన భర్తను ఉద్యోగం నుంచి తాత్కాలికంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ గొడవ గురించి తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయాధికారుల సంఘం అధ్యక్షుడు ఇక్బాల్ రంగంలోకి దిగి జేడీతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. వ్యవసాయశాఖలో అంతర్గతంగా ఏర్పడిన విభేదాలు ఇలా రోడ్డుకెక్కి రచ్చ కావ డంతో అధికారులు, ఉద్యోగుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది. తమతో ఎవరు వివాదానికి దిగలేదని, జరిగిన తప్పిదాలపై మాట్లాడగా వాటిని సరిచేసుకోవాలని సూచనలు ఇచ్చినట్లు జేడీ చంద్రనాయక్ 'ఆంధ్రజ్యోతి'కి తెలిపారు.



వ్యవసాయశాఖ జేడీ కార్యాలయం

బంగారు వ్యాపారి ఆచూకీ లభ్యం

- కుటుంబ సభ్యులకు అప్పగింత



నాగార్జునను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న ఎస్‌ఐ

నెల్లూరు (క్రైం) జనవరి 5 : నూతన సంవత్సర వేడుకలకు వెళ్లిన బంగారు వ్యాపారి అదృశ్యం కేసు వీడిపోయింది. షిరిడీలో ఉన్న బంగారు వ్యాపారిని పోలీసులు నెల్లూరుకు రప్పించి శుక్రవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నగరంలోని సంతపేట కట్టెంపూడి వారి వీధిలో నివసించే గాదంశెట్టి నాగార్జున అలియాస్ నాగు మండపాల వీధిలోని జైన్ దేవాలయం ఎదుట బంగారు దుకాణం నిర్వహిస్తున్నాడు. డిసెంబరు 31వతేదీ ఉదయం ఇంటి నుంచి వెళ్లేటప్పుడు సాయంత్రం నూతన సంవత్సర వేడుకలకు హాజరై ఆలస్యంగా వస్తానని కుటుంబసభ్యులకు చెప్పాడు. రాత్రి 12 గంటల సమయంలో అతని భార్య భార్గవి ఫోన్ చేయగా శుభా కాంక్షలు తెలియచేసి కుటుంబసభ్యులతో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. జనవరి 1వతేదీ ఉదయం కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతనికి సంబంధించిన మూడు నెంబర్లకు ఫోన్ చేయగా అన్నీ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. దీంతో నాగార్జున తండ్రి ప్రసాదరావు తమ బంధువులు, స్నేహితులు, సన్నిహితులను విచారించినా ఫలితం లేకపోవడంతో ఈ నెల 2వతేదీ నెల్లూరు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ వెంకటేశ్వర రాజు కేసు దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తి ఫోన్‌కాల్స్ ఆధారంగా తొలుత హైదరాబాద్‌కు, అక్కడి నుంచి షిరిడీకి వెళ్లినట్లు గుర్తించారు. ఎట్టకేలకు నాగార్జునతో ఫోన్‌లో మాట్లాడారు. వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు, ఆర్థిక సమస్యల కారణంగా తాను షిరిడీ వెళ్లినట్లు చెప్పడంతో ఎస్‌ఐ వెంకటేశ్వరరాజు అతనికి సర్దిచెప్పి నెల్లూరుకు వచ్చేలా చొరవ చూపారు. శుక్రవారం నెల్లూరుకు వచ్చిన నాగార్జునను అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పశు సంపదకు సింగారం



ఎడ్ల బండి

ఉదయగిరి రూరల్, జనవరి 5: రైతుకు పశు సంపదే సర్వసంపదలకు మూలం. అందుకు పశువులంటే వల్లమాలిన ప్రేమ. పండుగ వచ్చిందంటే అన్ని పనులు పక్కన బెట్టి ముందుగా పశువులను సింగారించడంపైనే దృష్టి పెడతారు. వాటిని చెరువులు, కాలువలు, లేదంటే ఇంటివద్ద బోర్ల దగ్గరే నీటితో శుభ్రం చేస్తారు. పశు సంపద పుష్కలంగా ఉన్న రోజుల్లో పండుగు వచ్చిదంటే చెరువుల వద్ద విపరీతమైన సందడి కనిపిస్తోంది. సంక్రాంతి పర్వదినాల్లో చివరి రోజున వచ్చే కనుమ పండుగను పశువుల పండుగ అని కూడా అంటారు. ప్రస్తుతం ఐదేళ్లుగా కరువు కరాళనృత్యం చేస్తుండటంతో మేత, నీరు కరువైనా ఉన్న వాటినే అన్నదాతలు ఆందంగా ముస్తాబు చేస్తారు. ఏపుగా పెరిగిన కొమ్ములను శుభ్రం చేసి హెచ్చుతగ్గులు లేకుండా కట్ చేస్తారు. అనంతరం వాటికి రంగులు పూసి, రకరకాల రిబ్బన్‌లు తీసుకొచ్చి కొమ్ములపై కడతారు. గజ్జెలు, గిలకలు, గంటలు అమర్చాతారు. కాళ్లకు సైతం గళ్ల గజ్జలు పశువులు శబ్దాలు చేస్తూ తిరుగుతుంటే రైతన్నలు మురిసిపోతారు. వాటిని ఇంట్లో పిల్లలవలె చూసుకొంటారు. వండిన వంటకాలను తప్పనిసరిగా పశువులకు తినిపించి అనంతరం వారు అరగిస్తారు. అలా పశువులపై ప్రేమ చాటుకొనేవారు. అలాగే ఎద్దుల బండ్లకు సైతం రంగులు దిద్ది రంగురంగుల కాగితాలతో ఆందంగా తీర్చి దిద్ది గ్రామ పురవీధుల్లో ఊరేగుతారు.



గేదెలు

అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై విచారణ

పెళ్లకూరు, జనవరి 5: మండలంలో ప్రభుత్వ భూములు పెద్ద మొత్తంలో అన్యక్రాంతం కావడంపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో అసైన్డ్‌భూములు అన్యక్రాంతం శిర్షీక ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. ఈ అంశంపై విచారణ చేపట్టి వివరణ ఇవ్వాలని స్థానిక అధికారులకు ఆదేశాలందాయి. దీంతో మండల రెవెన్యూ కార్యాలయ ఉద్యోగుల్లో కదలిక మొదలైంది. అన్యక్రాంతమైన భూముల వివరాల సేకరణలో తలమునకలవుతున్నారు. అలాగే ఏ అధికారి హయాంలో అవినీతి జరిగిందన్న దానిపై కూడా విచారణ మొదలెత్తడం గమనార్హం.

నేతల ఫ్లెక్సీలకు నోచాన్స్!

సూళ్లూరుపేట, జనవరి 5: సూళ్లూరుపేటలో జరిగే పక్షుల పండుగలో నేతల ఫ్లెక్సీలకు అవకాశం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. సూళ్లూరుపేటలో నేతలు పెద్ద ఎత్తున జనవరి 1, పక్షుల పండుగ సందర్భంగా కోకొల్లలుగా ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసుకునేవారు. దారి పొడవునా వందలాది ఫ్లెక్సీలు వెలిసేవి. అలా ఈ ఏడాది జనవరి 1వ తేదీకి పట్టణం అంతా నేతల ఫ్లెక్సీలు నెలకొల్పారు. గతంలో ఈ ఫ్లెక్సీల వల్ల పక్షుల పండుగలో గొడవలు రెకెత్తడంతో ఈసారి నేతల ఫ్లెక్సీలు లేకుండా చేయాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన ఫ్లెమింగో పండుగ ఏర్పాట్ల సమావేశంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కూడా నేతల ఫ్లెక్సీలు లేకుండా చర్యలు తీసుకోవాలంటూ కోరారు. దాంతో శుక్రవారం పట్టణంలో ఉన్న నేతల ఫ్లెక్సీలు అన్నింటినీ అధికారులు తొలగించారు.

చెరువులకు 'గంగ' ఇవ్వాలి

▸▸ **బీజేపీ నేత సురేష్‌రెడ్డి**

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), జనవరి 5 : జిల్లాలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, పంటల సాగుకు తెలుగు గంగ ద్వారా చెరువులకు, స్వర్ణముఖి జలాశయానికి తక్షణమే నీరు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేఖర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు కరువు సమయాల్లో నష్ట పోతున్నారన్నారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించాలని, కార్మికుల బకాయిలను చెల్లించాలని కోరారు. తీర ప్రాంతాల్లో ఉప్పు నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. నగరవాసులకు రక్షిత మంచినీటిని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సైన్స్ నిత్యజీవితంలో ఓ భాగం



ముగింపు సభలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ



పాల్గొన్న విద్యార్థులు

▸▸ **విద్యార్థులను సైన్స్‌పై ప్రోత్సహించండి!**

▸▸ **మంత్రి నారాయణ పిలుపు**

▸▸ **నెల్లూరులో ముగిసిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన**

▸▸ **దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు పూర్తయిన ఎంపికలు**

నెల్లూరు (క్యాంపస్), జనవరి 5 : ఆ రంగం, ఈ రంగం అన్న తేడా లేకుండా అన్ని రంగాల్లో సైన్స్ ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని సెయింట్ జాన్స్ పాఠశాలలో మూడు రోజులుగా జరుగుతున్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రాష్ట్రస్థాయి బాలల వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ సైన్స్ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు వెళుతోందన్నారు. సైన్స్‌కు పెద్ద పీట వేసినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ప్రభుత్వం ఇలాంటి ప్రదర్శనలు నిర్వహిస్తోందన్నారు. డీఈవో శామ్యూల్ మాట్లాడుతూ 1977 తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను నెల్లూరులో నిర్వ హించినట్లు తెలిపారు. ఈ ప్రదర్శనలో 185 నమూనాలు, 426 మంది ఉపాధ్యాయ, విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ అధికారిణి రాధారాణి, దొరవారిసత్రం జడ్పీటీసీ ముప్పాళ్ల విజేత, టీడీపీ నగర ఇన్‌చార్జి ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, టీడీపీ నాయకులు మనోహర్‌రెడ్డి, దారా జయరాజ్, మైఖేల్, తదితరులు పాల్గొన్నారు. కాగా, 11 జిల్లాల నుంచి వచ్చిన 185 నమూనాలలో 50 నమూనాలను దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక చేశారు. వీటిలో 20 నమూనాలు వ్యక్తిగత, 15 నమూనాలు గ్రూపు, 15 నమూనాలు ఉపాధ్యాయుల నమూనాలు ఉన్నాయి. ఇందులో నెల్లూరు జిల్లాకు సంబంధించి నలుగు నమూనాలు ఉన్నాయి.

వ్యక్తిగత విభాగంలో...

కావలి ప్రాంతంలోని విశ్వోదయ బాలికల హైస్కూల్ విద్యార్థిని లిఖిత నమూనా కాటేస్తున్న కార్బన్ కాలుష్యం, నెల్లూరు రూరల్ మండలం పెనుబర్తి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని రేవలి నమూనా లిక్విడ్ బయోఫర్టిలైజర్స్ లు ఎంపికయ్యాయి.

ఉపాధ్యాయుల విభాగంలో..

నెల్లూరు, పొదలకూరు డీఎన్‌ఆర్ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఏవీ సుధాకర్ నమూనా మినీ కెమిస్ట్రీ ల్యాబ్, నెల్లూరు కొత్తసత్రం ఎంపీపీయూపీ స్కూల్ ఉపాధ్యాయులు ఎస్‌వీఎస్ రవీంద్రప్రసాద్ నమూనా లోకాస్ట్ నో కాస్ట్‌లు ఎంపికయ్యాయి.

సీఎం పర్యటనకు భద్రత కట్టుదిట్టం

నెల్లూరు (క్రైం), జనవరి 5 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. కాకుటూరు, కోడూరుపాడులో జరిగే కార్యక్రమాలకు హాజరవుతుండడంతో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు హాజర వుతుండడంతో భద్రతను కట్టుదిట్టం చేసింది. సీఎం పర్యటించే ప్రాంతాల్లో శుక్రవారం కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ అధికారులతో సమీక్ష జరిపారు. పోలీసు సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటన ముగిసే వరకు పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాకుటూరులో జరిగే కార్యక్రమానికి ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, సీఐలు నలుగురు, ఎస్ఐలు 16 మంది, ఏఎస్ఐ-హెచ్‌సీలు 35 మం ది, కానిస్టేబుల్స్ 126 మంది, మహిళా కాని స్టేబుళ్లు 15 మంది, మహిళా హోం గార్డులు ఐదుగురు, హోంగార్డులు 79 మందితో పాటు 25 మంది ఏఆర్ సిబ్బంది, రెండు స్పెషల్ పార్టీలు కలిపి 349 మంది బందో బస్తుకు హాజరు కానున్నారు. అలాగే కోడూరు పాడులో జరిగే కార్యక్రమానికి అదనపు ఎస్పీ, డీఎస్పీలు 8 మంది, సీఐలు 16 మంది, ఎస్ఐలు 38 మంది, ఏఎస్ఐ- హెచ్‌సీలు 130 మంది, కానిస్టేబుళ్లు 338 మంది, మహి ళా కాని స్టేబుళ్లు 23మంది, మహిళా హోంగార్డులు 39 మంది, హోంగార్డులు 146 మందితో పాటు 25 మంది ఏఆర్ సిబ్బంది, మూడు స్పెషల్ పార్టీలు కలిపి 823 మంది హాజరు కానున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు 1200 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.

బాబు పర్యటనపై నేతల కసరత్తు

▸▸ **వీఎస్‌యూలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సోమిరెడ్డి**



సీఎం పర్యటన ఏర్పాట్లపై వీసీ వీరయ్యతో చర్చిస్తున్న మంత్రి, తదితరులు



సిద్ధమవుతున్న హెలిపాడ్

వెంకటాచలం, జనవరి 5 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాని(వీఎస్‌యూ)కి శనివారం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించడానికి వీఎస్‌యూ వచ్చారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన సూచించారు. హెలికాప్టర్‌లో వస్తున్న ముఖ్యమంత్రి శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు వీఎస్‌యూలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో దిగుతారన్నారు. ప్రారంభోత్సవం కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన విద్యార్థులతో అరగంటసేపు ముచ్చటిస్తారని మంత్రి చెప్పారు. అనంతరం అదే హెలికాప్టర్‌లో 1.15 గంటలకు బయలుదేరి నెల్లూరు రూరల్ మండలంలోని కోడూరుపాడు గ్రామంలో జరిగే జన్మభూమి కార్యక్రమానికి హాజరవుతారని సోమిరెడ్డి తెలిపారు. అందువల్ల అన్ని శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మొదట వీఎస్‌యూ భవనాలను పరిశీలించిన మంత్రి ఏర్పాట్లపై వీఎస్‌యూ ఉపకులపతి వీరయ్యతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం సభాస్థలిని, హెలిపాడ్‌ను పరిశీలించారు. అదే విధ ంగా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ రామకృష్ణ హెలిపాడ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సలహాలు,సూచనలు అందజేశారు. మంత్రి వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సర్వేపల్లి రిజర్వాయరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఈదూరు రామ్మోహన్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కుంకాల నాగేంద్ర ప్రసాద్, తోటపల్లి గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు బొమ్మి సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

యువశక్తి మేల్కొనాలి!





యువతను ఉద్దేశించి మాట్లాడుతున్న రోజా

» సీఎం తీరుపై ఉద్యమించండి!

» వైసీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు రోజా

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), జనవరి 5 : తిరోగమనంలో ఉన్న రాష్ట్రానికి యువత మేల్కొంటేనే మన రాష్ట్రాన్ని, మనం రక్షించుకునే పరిస్థితి ఉందని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పిలుపునిచ్చారు. శుక్రవారం నగర పురమందిరంలో యువజన నాయకుడు రూప్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన యువజన మహాసభలో ఆమె ప్రసంగించారు. అన్ని రంగాల ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై యువశక్తి మేల్కొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన శాఖ తప్పించి అన్నీ మాట్లాడుతారని విమర్శించారు. మరో మంత్రి నారాయణ కలెక్షన్ కింగ్ అంటూ తెలుగుదేశం పార్టీకి బినామీగా పెట్టుబడి పెట్టి ఇప్పుడు అమరావతినే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మలుచుకుని చక్రవడ్డీతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. పేద విద్యార్థులను దోచుకుంటూ ఎదిగిన నారాయణ ఇప్పుడు తన కాలేజీలో వందల మంది విద్యార్థులు చనిపోతున్నారని, ఇవి ఆత్మహత్యలు కాదని నారాయణ చేస్తున్న హత్యలుగా గుర్తించాలన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనే అశాస్త్రీయంగా జరిగిందని, సోనియా, చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలని, దేశంలోని తొలి భాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టడం చరిత్ర మరిచిపోలేని సంఘటన అన్నారు. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఆకర్ష్ పథకం కింద కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర ముఖ్యమంత్రిదేనన్నారు. నియంతగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెప్పాలని, యువత మేల్కొనాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో ఉమ్మడి కుటుంబాలను విడగొట్టిన ఘన కీర్తి ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని విమర్శించారు. రాష్ట్రాన్ని, ప్రజలను అథోగతి పాలుజేస్తున్న ముఖ్యమంత్రిని తరిమికొట్టాలని పేర్కొన్నారు. మేము బ్రూస్‌లీ అని ముద్దుగా పిలుచుకునే మంత్రి చంద్రమోహన్‌రెడ్డి కనీసం జిల్లాలో యువజనోత్సవాలు కూడా నిర్వహించలేకపోయారని మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు అనీల్‌కుమార్ యాదవ్, సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు జగన్ ఒక్కడే విలువలు కలిగిన నాయకుడని, మనమంతా సైనికులుగా జగన్‌కు అండగా నిలిచి తెలుగుదేశం జెండా చిరిగేంత వరకు ఉద్యమించాలన్నారు. 108, ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, రుణమాఫీ అన్నీ కూడా అప్పట్లో వైఎస్ఆర్ పేదలకు అందించినవేనని ఇప్పుడు చంద్రబాబు కొత్తగా చేసినవేమీలేవన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర యవజన నాయకుడు జక్కంపూడి రాజా, మేరిగ మురళీ, ఆనం విజయకుమార్‌రెడ్డి, రూప్‌కుమార్ యాదవ్, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, తదితరులు ఉపన్యసించారు. జిల్లా నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావడంతో టౌన్‌హాలు కిక్కిరిసి గందరగోళ పరిస్థితులకు, తోపులాటలకు కారణమైంది.

భారీ బైక్ ర్యాలీ


నెల్లూరు (బాలాజీనగర్), జనవరి 5 : నెల్లూరులో జరిగిన వైసీపీ యువజన జగనన్న సదస్సు భారీగా నేతలు, కార్యకర్తలు ర్యాలీగా తరలి వెళ్లారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నవాబుపేట నుంచి బైక్ ర్యాలీ జరిగింది. స్టోన్‌హౌస్‌పేట, ఆత్మకూరు బస్టాండ్‌ల మీదుగా ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. 31, 32 డివిజన్ నుంచి వైసీపీ నాయకులు కొరపాటి మురళీనాయుడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కూకాటి ప్రసాద్, కర్నాల వంశీ, కమల్‌రాజ్, శివ, హనూక్, ఖాదర్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.



నగరంలో బైక్ ర్యాలీ


మొదటి బహుమతి అందుకున్న ముగ్గు


రెండో బహుమతి ముగ్గు


మూడో బహుమతి ముగ్గు


విజేత నీరజ

- ఉత్సాహభరితంగా ఆంధ్రజ్యోతి- ఏబీఎన్ ముగ్గుల పోటీలు
- చూడచక్కని ముగ్గులతో వీఆర్సీ మైదానం కళకళ


విజేత ఉష


ముగ్గులు పరిశీలిస్తున్న అతిథులు, సిబ్బంది

భువిపైన హరివిల్లు

నెల్లూరు (సాంస్కృతికం), జనవరి 5 : ఆంధ్రజ్యోతి-ఏబీఎన్, టేస్ట్ పార్టనర్ గోల్డ్ డ్రాప్, ఫ్యాషన్ పార్టనర్ డిగ్ సెల్, హెల్త్ పార్టనర్ అమృతబిందు, స్థానిక ప్రాయోజకులుగా సీఎంఆర్ చందన బ్రదర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరు వీఆర్సీ మైదానంలో నిర్వహించిన ముత్యాలముగ్గుల పోటీలు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 110 మందికిపైగా మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని కనువిందుచేసే రంగవల్లులు వేశారు. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన కె సుకన్య, గూడూరు లక్ష్మి, పాబోలు శారదామణి అన్ని ముగ్గులను శాస్త్రీయంగా పరిశీలించి ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలను, ఐదుగురు కన్సొలేషన్ విజేతలను ఎంపిక చేశారు. ప్రథమ బహుమతిగా పట్టుచీర, ద్వితీయ బహుమతిగా డిజైనర్ శారీ, తృతీయ బహుమతిగా వర్క్‌శారీ అందచేయగా, ప్రత్యేక బహుమతులు పొందిన విజేతలతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సీఎంఆర్ చందన బ్రదర్స్ తరపున ఒక్కో చీరను జ్ఞాపికగా అందజేశారు.


ముగ్గు వేస్తున్న ముస్లిం యువతులు

నగర మేయర్ అబ్దుల్ అజీజ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు ముప్పాళ్ల విజేత, సీఎంఆర్ చందన బ్రదర్స్ అధినేత మావూరు శ్రీనివాసరావు, రాజీ యాడ్స్ అధినేత మోపూరు పెంచలయ్య చేతులమీదుగా విజేతలు బహుమతులు అందుకున్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ, ఎడిషన్ ఇన్‌చార్జి రామకృష్ణ, బ్యూరో ఇన్‌చార్జి బి.గోవిందస్వామి, చీఫ్ సబ్‌ఎడిటర్ చంద్రశేఖర్, సర్క్యులేషన్ ఇన్‌చార్జ్ సత్యనారాయణ, ఏడీవీటీ ఇన్‌చార్జ్ రహీం, ఏబీఎన్ స్టాఫ్ రిపోర్టర్ మహేష్, ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ అమరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇక గూడూరు, కావలిల్లో ముగ్గులు పోటీలు ఆదివారం జరగనున్నాయి.

విజేతలు వీరే...

ప్రథమ బహుమతి: ఎస్. లక్ష్మి (వెంకటాచలం)
ద్వితీయ బహుమతి: కె.నీరజ (నెల్లూరు)
తృతీయ బహుమతి వి.ఉష (కావలి)

ప్రత్యేక బహుమతులు

కె.రమాదేవి (సైదాపురం), మయూరి సుధ (నెల్లూరు), ఎస్. జయ (నెల్లూరు), ఎం సునీత (శ్రామికనగర్, నెల్లూరు), పావని (నెల్లూరు).


అన్నీ బాగున్నాయే : న్యాయనిర్ణేతల కష్టాలు


మాట్లాడుతున్న మేయర్ అజీజ్


సార్.. ఓ సెల్ఫీ ప్లీజ్!


తరలివచ్చిన నారీమణులు


ముగ్గులో ఓ సెల్ఫీ


పాటలు పాడుతున్న యువతులు

సామవేదంలో 'సామ' అనే పదానికి సరైన అర్థం?

ప్రాచీన భారతదేశ చరిత్ర

1. **ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన సంవత్సరం?**
ఎ) క్రీ.పూ.2000 బి) క్రీ.పూ.1750
సి) క్రీ.పూ.1500 డి) క్రీ.పూ.1000

2. **ఆర్యులు భారతదేశంలో నివసించిన తొలి ప్రాంతానికి గల పేరు?**
ఎ) గంగా యమున అంతర్వేది బి) ఎగువ సింధు
సి) హిమాలయాలు డి) సప్తసింధు

3. **ఆర్యులు స్థానికంగా నివాసం ఏర్పర్చుకొన్న సింధు ప్రజలను ఏ పేరుతో వ్యవహరించేవారు?**
ఎ) ద్రవిడులు బి) దస్యులు
సి) పాణీలు డి) దేశీయులు

4. **ఆర్యులు ఆగమనం, వారి స్వస్థలాలకు సంబంధించి, రచయితల అభిప్రాయంలో సరైనది?**
ఎ) ఆర్యులు జన్మస్థలం యురేషియా - మాక్స్‌ముల్లర్
బి) ఆర్యుల తొలి నివాసం పర్షియా - రోడ్స్
సి) ఆర్యులు టిబెట్ ప్రాంతవాసులు - దయానంద సరస్వతి డి) పైవన్నీ

5. **ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వలసవచ్చారని పేర్కొంటూ 'ద ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆర్యన్స్' గ్రంథాన్ని రచించింది?**
ఎ) లాసెన్ బి) బాలగంగాధర్ తిలక్
సి) రాజారామ్మోహన్‌రాయ్ డి) ఎవరూ కాదు

6. **ఆర్యుల గురించి, వారి ఇష్ట దైవాల గురించి తెలిపే భోగజ్‌కోయి శాసనాన్ని ఎక్కడ కనుగొన్నారు?**
ఎ) టర్కీ బి) ఇరాన్ సి) ఇండోనేషియా డి) చైనా

7. **ఆర్య సంస్కృతికి ప్రతీకమైన వేదాలను 'అపౌరుషేయాలు' అనడానికి కారణం?**
ఎ) ప్రపంచంలో తొలి మత గ్రంథాలు కావడం
బి) వీటిని మానవులు సృష్టించలేదు
సి) ప్రాచీన కాలానికి చెంది ఉండటం డి) పైవన్నీ

8. **కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాలను గురించిన చర్చలు ఉన్న వేద భాగం?**
ఎ) అరణ్యకాలు బి) బ్రాహ్మణాలు
సి) ఉపనిషత్తులు డి) ఏవీకావు

9. **భారత ఆధ్యాత్మిక చింతనకు మూలాధారాలు?**
ఎ) ఉపనిషత్తులు బి) అరణ్యకాలు
సి) ఉపవేదాలు డి) బ్రాహ్మణాలు

10. **ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం?**
ఎ) రుగ్వేదం బి) జెంద్ అవెస్తా
సి) ఓల్డ్ టెస్ట్‌మెంట్ డి) పంచ్‌జంగ్

11. **రుగ్వేదానికి సంబంధించి కింది వాటిలో వాస్తవాన్ని గుర్తించండి?**
ఎ) రుగ్వేదంలో మండలాలు 10
బి) రుగ్వేదంలో శ్లోకాలు 1028
సి) రుగ్వేదంలో 1028 సార్లు ప్రయోగించిన పదం 'ఓం'
డి) పైవన్నీ

12. **పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థను ప్రస్తావించిన వేదం?**
ఎ) రుగ్వేదం బి) సామవేదం
సి) యజుర్వేదం డి) అధర్వణవేదం

13. **రుగ్వేదంలో ప్రస్తావించిన జంతువు, ముఖ్యనదిని పేర్కొనండి?**
ఎ) ఆవు - గంగానది బి) ఏనుగు - సింధునది
సి) పులి - గంగానది డి) సింహం - సరస్వతి

14. **ఆంధ్రుల ప్రస్తావన ఉన్న ఐతరేయ బ్రాహ్మణం ఏ వేదంలో ఉంది?**
ఎ) రుగ్వేదం బి) సామవేదం
సి) యజుర్వేదం డి) అధర్వణవేదం

15. **సామవేదంలో 'సామ' అనే పదానికి సరైన అర్థం?**
ఎ) సంగీతం బి) మధురం సి) గీతం డి) శ్రావ్యం

16. **బ్రాహ్మణాల్లో పెద్దదైన శతపథ బ్రాహ్మణం ఏ వేదంలో ఉంది?**
ఎ) రుగ్వేదం బి) యజుర్వేదం
సి) సామవేదం డి) అధర్వణవేదం

17. **'సత్యమేవ జయతే' అనే వాక్యం ఉన్న మండోక ఉపనిషత్తు ఏ వేదంలో ఉంది?**
ఎ) రుగ్వేదం బి) సామవేదం
సి) యజుర్వేదం డి) అధర్వణవేదం

18. **కింది వాటిలో అధర్వణవేదానికి సంబంధించి వాస్తవం ఏది?**
ఎ) ఆయుర్వేద వైద్యానికి నిలయం
బి) మంత్రాలు, వశీకరణ శక్తులకు నిలయం
సి) గణిత శాస్త్రానికి నిలయం డి) పైవన్నీ

19. **కింది వాటిలో వేదాంగాలు, వాటి అంశాల సరిజత క్రమం.**
1. కల్ప ఎ. సక్రమ ఉచ్ఛారణ
2. శిక్ష బి. సూత్రాలు
3. నిరుక్త సి. స్వర ఉచ్ఛారణ
4. చందస్సు డి. భాషోత్పత్తి
5. జ్యోతిష్యం ఇ. భవిష్యత్ తరం
ఎ) ఎ, బి, సి, డి, ఇ బి) ఇ, డి, సి, బి, ఎ
సి) బి, ఎ, డి, సి, ఇ డి) ఎ, డి, సి, ఇ, బి

20. **కింది వాటిలో ప్రాచీన కాలం నాటి నదులను నూతన పేర్లతో జతపరచండి.**
ఎ) అస్కిణి - చీనాబ్ బి) సురాపి - సరస్వతి
సి) సుతుద్రి - సట్లెజ్ డి) పైవన్నీ

21. **ఆర్యుల రాజ్యాలకు గల పేరు?**
ఎ) నగర రాజ్యాలు బి) తెగల రాజ్యాలు
సి) ఉన్నత రాజ్యాలు డి) వలస రాజ్యాలు

పోటీ పరీక్షల ప్రత్యేకం

ఇండియన్ హిస్టరీ

22. **ఆర్య తెగల మధ్య జరిగిన చారిత్రక యుద్ధం?**
ఎ) దశరాజగణ యుద్ధం బి) తెగ రాజుల యుద్ధం
సి) కురుక్షేత్ర యుద్ధం డి) ఏదీకాదు

23. **దశరాజగణ యుద్ధంలో విజయం సాధించిన భరత తెగ పాలకుడు?**
ఎ) సుధాముడు బి) శత్రుజ్ఞుడు సి) తక్షుడు
డి) భరతుడు

24. **ఆర్యుల పరిపాలనలో వివిధ స్థాయులను తెలిపే పాలన క్రమం.**
ఎ) గ్రామ - విష్ - కుల - జన
బి) కుల - గ్రామ - విస్ - జన
సి) జన - కుల - విష్ - గ్రామ
డి) విస్ - గ్రామ - కుల - జన

25. **ఆర్యుల కాలంలో సభ, సమితుల కర్తవ్యం?**
ఎ) పన్నుల వసూళ్లు బి) సలహా సంస్థలు
సి) శాసన సంస్థలు
డి) గ్రామ పాలన సంస్థలు

26. **రుగ్వేదం కాలంలో అత్యంత ప్రాముఖ్యం పొందిన ప్రభుత్వ ఉద్యోగి?**
ఎ) సేనాని బి) యువరాజు
సి) పురోహితుడు డి) గ్రామణి

27. **ఆర్యుల కాలంలో ప్రజాస్వామ్య విధానానికి నిదర్శనంగా నిలిచే లక్షణం?**
ఎ) గ్రామ పాలన బి) రాజును ఎన్నుకోవడం
సి) స్త్రీలకు ఉన్నత అవకాశాలు ఇవ్వడం
డి) కుల వ్యవస్థ లేకపోవడం

28. **తెగలోని ప్రజలందరికీ సభ్యత్వం కలిగి, రాజన్‌ను ఎన్నుకొనే సంస్థ?**
ఎ) సభ బి) సమితి
సి) విధాత డి) గణ

29. **రుగ్వేద ఆర్యుల ప్రధాన వృత్తి?**
ఎ) వడ్రంగం బి) వ్యవసాయం
సి) పశుపోషణ డి) వాణిజ్యం

30. **పశువుల మందల కోసం ఆర్య తెగల మధ్య జరిగే యుద్ధాలు?**
ఎ) పాణీలు బి) గోవిష్టులు సి) గవిష్టి డి) గణాలు

31. **ఆర్యులకాలంలో పరిపాలన అధికారులు, విధులకు సంబంధించి సరైనది?**
ఎ) గూఢచారి - స్పాస బి) రక్షక భటుడు - జీవగృభ
సి) పచ్చిక మైదానాల పర్యవేక్షకుడు - వ్రజపతి
డి) పైవన్నీ

32. **ఆర్యుల కాలంలో సోమ, సుర అనేవి?**
ఎ) గ్రామసభలు బి) రెవెన్యూ డివిజన్లు
సి) మత్తు పానీయాలు డి) న్యాయస్థానాలు

33. **రుగ్వేద ప్రజలు తమ రక్షణ కోసం రాజుకు చెల్లించే పన్ను?**
ఎ) బలి బి) భాగ సి) సుల్క డి) పైవన్నీ

34. **రుగ్వేద కాల యుద్ధాల్లో తరచూ వాడే పదం 'పురు చరిస్ను' అంటే?**
ఎ) పదాతి దళాలు బి) రథాల వరుసలు
సి) అశ్విక దళాలు డి) కదిలే కోటలు

35. **ఆర్యుల కాలంలో విశ్వపర, లోపాముద్ర, గార్గి, ఘోష్ అనేవారు?**
ఎ) వేద పండితులు బి) మహిళా విద్వాంసులు
సి) మహిళా పాలకులు డి) రాజు బంధువులు

36. **ఆర్యులు ఎక్కువగా ధరించే వస్త్రాలు?**
ఎ) పట్టు వస్త్రాలు బి) నూలు వస్త్రాలు
సి) ఉన్ని వస్త్రాలు డి) పైవన్నీ

37. **ఆర్యుల ఆభరణంగా, ప్రామాణిక ద్రవ్యంగా చెలామణి అయినది?**
ఎ) నిష్కం బి) శతమానం సి) కర్షాపణం డి) సువర్ణం

38. **ఆర్యులు గుర్రాలను ఎక్కువగా ఏ కార్యక్రమాలకు ఉపయోగించారు?**
ఎ) వ్యవసాయం బి) యుద్ధాలు
సి) రథ పందేలు డి) రవాణా

39. **ఆర్యులకు సంబంధించి వస, అభివసు, నివి అనేవి దేనికి సంబంధించినవి?**
ఎ) వస్త్రాలు బి) ఆహార పదార్థాలు
సి) పన్నులు డి) నాణేలు

40. **ఆర్యుల ప్రధాన ఆరాధ్య దైవం?**
ఎ) ఇంద్రుడు బి) బ్రహ్మ
సి) మహేశ్వరుడు డి) శ్రీరాముడు

41. **రుగ్వేద ఆర్యులు ఇంద్రుడిని ఏ పేరుతో పూజించేవారు?**
ఎ) విజయుడు బి) పురంధరుడు
సి) వజ్రాయుధుడు డి) సురరాజు

42. **సర్వాంతర్యామిగా, నీతి పాలకుడిగా ఆర్యులు ఏ దేవుడ్ని ఆరాధించారు?**
ఎ) ఇంద్రుడు బి) వరుణుడు
సి) ఆశ్వని దేవతలు డి) అగ్ని

43. **ఆర్యులు మధ్యవర్తి, పథకృతి అనే పేర్లతో ఆరాధించే దైవం?**
ఎ) ఇంద్రుడు బి) వరుణుడు సి) అగ్ని డి) సోముడు

44. **నార్డిక్ జాతికి చెందిన ఆర్యులు అనుసరించిన మతాన్ని 'హెనోథియిజం' అంటారు. దాని అర్థం?**
ఎ) ప్రకృతి ఆరాధన బి) దేవుడు సర్వాంతర్యామి
సి) అన్ని మతాలు ఒక్కటే
సి) దేవుడు ఒక్కడే, రూపాలు వేరు

45. **రాజకీయ అంశాల్లో రుగ్వేద, మలివేద కాలాల మధ్య తేడాల్లో సరైనది.**
ఎ) రాజన్ విరాట్, సామ్రాట్ బిరుదులు ధరించారు
బి) సభ, సమితులు ప్రాధాన్యం కోల్పోయాయి
సి) మహిళల స్వేచ్ఛ అడుగంటింది డి) పైవన్నీ

46. **పురోహితుడికి వధువును కానుకగా ఇవ్వడాన్ని ఏ వివాహంగా పరిగణిస్తారు?**
ఎ) ఆర్ష వివాహం
బి) దైవ వివాహం
సి) బ్రహ్మ వివాహం
డి) ప్రజాపత్య వివాహం


ఎస్.రాజా చక్రధర్
సీనియర్ ఫ్యాకల్టీ

47. **వరకట్నం, కన్యాశుల్కం లేకుండా జరిగే వివాహాలను ఆర్యుల కాలంలో ఏమని పిలిచారు?**
ఎ) ఆర్ష వివాహం
బి) అసుర వివాహం
సి) ప్రజాపత్య వివాహం
డి) బ్రహ్మ వివాహం

48. **భారతదేశంలో క్రీ.పూ. 1000లో ఇనుమును కనుగొన్న ప్రాంతం?**
ఎ) గాంధార బి) తక్షశిల సి) వారణాసి డి) గిరివ్రజం

49. **మలివేద కాలంలో విధులు నిర్వహించే ఉద్యోగుల్లో సరైనది.**
ఎ) సంగ్రాహిత - కోశాధికారి
బి) బాగదఘ - పన్నుల వసూళ్లు
సి) అక్షవహ - జూదగృహ పర్యవేక్షణ డి) పైవన్నీ

50. **భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే గ్రంథాలు వాటి సంఖ్యను తెలిపే సరైన క్రమం?**
ఎ) వేదాలు 4, ఉపవేదాలు 4, ఉపనిషత్తులు 108, పురాణాలు 18
బి) వేదాలు 4, ఉపవేదాలు 5, ఉపనిషత్తులు 100, పురాణాలు 3
సి) వేదాలు 4, ఉపవేదాలు 4, ఉపనిషత్తులు 100, పురాణాలు 21
డి) వేదాలు 4, ఉపవేదాలు 6, ఉపనిషత్తులు 108, పురాణాలు 18

51. **పంచమవేదం, జయసంహితగా పేరుపొందిన భారత ఇతిహాస గ్రంథం?**
ఎ) రామాయణం బి) మహాభారతం
సి) భాగవతం డి) ఏదీకాదు

52. **కురుక్షేత్రంలో కౌరవ పాండవుల మధ్య చారిత్రక యుద్ధం జరిగిన సంవత్సరం?**
ఎ) క్రీ.పూ.800 బి) క్రీ.పూ.750
సి) క్రీ.పూ.700 డి) క్రీ.పూ.620

సమాధానాలు

1) సి	12) ఎ	23) ఎ	34) డి	45) డి
2) డి	13) డి	24) బి	35) బి	46) బి
3) బి	14) ఎ	25) సి	36) సి	47) సి
4) డి	15) డి	26) సి	37) ఎ	48) ఎ
5) బి	16) బి	27) బి	38) ఎ	49) డి
6) బి	17) డి	28) బి	39) ఎ	50) ఎ
7) బి	18) డి	29) సి	40) ఎ	51) బి
8) సి	19) సి	30) సి	41) బి	52) బి
9) ఎ	20) డి	31) డి	42) బి	
10) ఎ	21) బి	32) సి	43) సి	
11) డి	22) ఎ	33) ఎ	44) డి	

అడ్మిషన్స్



ఏపీ ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని 164 ఆదర్శ పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2017-18 విద్యా సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు. ఆయా పాఠశాలల్లో 2016-17, 2017-18 సంవత్సరాల్లో నిరవధికంగా చదివి ఉండాలి.

వయసు: 01-09-2016 నుంచి 31-08-2008 మధ్య జన్మించివారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
ప్రవేశ పరీక్ష తేదీ: 2018 ఏప్రిల్ 8
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రారంభం: 2018 జనవరి 16
చివరి తేదీ: 2018 ఫిబ్రవరి 16
వెబ్‌సైట్: http://cse.ap.gov.in/DSE/

మ్యాట్ - ఫిబ్రవరి 2018

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మేనేజ్‌మెంట్ సంస్థలోని ఎంబిఏ, పిజిడిఎం కోర్సుల్లో ప్రవేశానికి ఆలిండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఎఐఎంఏ) దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
ఎంపిక: మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్) ద్వారా
ప్రవేశ పరీక్ష తేదీ:
2018 ఫిబ్రవరి 4 (పేపర్ బేస్డ్ టెస్ట్), 2018 ఫిబ్రవరి 10 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: 2018 జనవరి 26
వెబ్‌సైట్: http://apps.aima.in/matfeb18/

What is myopia?

N. Sunilkumar
Senior Faculty



Sr. Inter PHYSICS

RAY OPTICS

VERY SHORT ANSWER QUESTIONS

1. **Define focal length and radius of curvature of a concave lens.**

Ans: Focal length of a concave lens is the distance between optical centre and principal focus of the lens.
Radius of curvature of a concave lens is the radius of the sphere from which the lens is cut.

2. **What are the laws of reflection through curved mirrors?**

Ans: **Laws of reflection:**
1. The angle of reflection is equal to the angle of incidence.
2. The incident ray, reflected ray and the normal to the reflecting surface at the point of incidence lie in the same plane.

3. **Define 'power' of a convex lens. What is its unit?**

Ans: The power of a convex lens is defined as the tangent of the angle by which a lens converges a beam of light falling at unit distance from the optical centre. It is reciprocal of focal length $P=\frac{1}{f}$

SI unit of power of lens is dioptre (D).

4. **What is dispersion? Which composite colour gets relatively more dispersed?**

Ans: The phenomenon of splitting of white light into its constituent colours is known as dispersion.
Violet colour is relatively more dispersed.

5. **What is myopia? How can it be corrected?**

Ans: When the light from a distant object get converged at a point infront of retina then the distant object is not clearly visible. This defect is called myopia or short-sightedness.
Myopia is corrected by using spectacles having divergent lens (concave lens)
(or)
If the image of a distant object is focussed before the retina then it can not be seen clearly. This defect of eye is called myopia.

6. **What is hypermetropia? How can it be corrected?**


Ans: When the image of near object is formed behind the retina then near objects are not clearly visible. This defect of eye is called hypermetropia. Hypermetropia can be corrected by using spectacles having convergent lens.

SHORT ANSWER QUESTIONS

7. **Define critical angle. Explain total internal reflection using a neat diagram.**

Ans: The angle of incidence corresponding to an angle of refraction of 90^0 is called critical angle. i.e for a given pair of media.

When light travelling from denser medium towards rarer medium is incident on the interface of two media at an angle greater than critical angle it is totally reflected back into denser medium. This phenomenon is called total internal reflection.



Explanation:

When light ray enters from denser medium to a rarer medium it bends away from normal as shown by the ray AO_1B.

The incident ray AO_1 is partially reflected (O_1C) and partially refracted (O_1B). Here angle of refraction 'r' is greater than angle of incidence (i).


As the angle of incidence increases the angle of refraction also increases and finally bacomes $\frac{\pi}{2}$ as shown for ray AO_3. Here refracted ray AO_3D grazes the interface.

Now, if the angle of incidence is further increased as shown for ray AO_4 the refraction is not possible and the incident ray is totally reflected back into denser medium which is called total internal reflection.


8. **With a neat labelled diagram explain the formation of image in a simple microscope.**

Ans: A simple microscope is a converging lens of small focal length.

In a simple microscope object is to be kept at a distance less than or equal to focal length of lens and eye is very close to lens. This forms an erect, magnified and virtual image between object and infinity.



When the object is at distance equal to focal length of the lens, the rays from the object after passing through the lens are parallel to each other. Hence image is formed at infinity as shown in figure (a)



When the object is at a distance less than focal length f of the lens, the rays after passing through the lens diverge away. When these diverging rays are produced back they meet between object and infinity i.e. image is formed between object and infinity (generally at near point) as shown in figure (b).


LONG ANSWER QUESTIONS

9. **(a) Define snell's law. Using a neat labelled diagram derive an expression for the refractive index of the material of an equilateral prism.**
(b) A ray of light, after passing through a medium, meets the surface separating the medium from air at an angle of 45^0 and is just not refracted. What is the refractive index of the medium?

Ans: **Snell's law:** The ratio of sine of angle of incidence (i) to the sine of angle of refraction (r) is a constant. This is called Snell's law.

$\frac{\sin i}{\sin r}=$ constant or $\frac{\sin i}{\sin r}=\mu_{21}$

Here, n_{21} is refractive index of second medium with respect to first medium which is a constant for a given pair of media and for a given wave length of light.



Expression for refractive index of material of prism:

Consider a triangle prism ABC

Let the angle of incidence and angle of refraction of first face AB are i and r_1

The angle of incidence at second face AC be r_2 and angle of refraction or angle of emergence be e.

Here, The angle between emergent ray RS and direction of incident ray PQ is called angle of deviation δ.

From quadrilateral AQNR

$\underline{|A}+\underline{|QNR}=180^0$ ...(i) ($\because$ angles at vetices Q and R are right angles)

From triangle QNR, $r_1+r_2+\underline{|QNR}=180^0$ ...(ii)

from Eq. (i) and (ii), $r_1+r_2=A$ ...(iii)

As total deviation δ is external angle in triangle QMR

$\delta=(i-r_1)+(e-r_2)$

$\delta=i+e-A$ ...(iv)

From Eq.(iv) it is clear that angle of deviation depends upon angle of incidence.

From the graph between angle of incidence (i) and angle of deviation (δ) as shown in figure except for $i=e$ the ray will have same deviation for two values of i and e

At minimum deviation D_m the refracted ray inside the prism is parallel to base BC.

When $\delta=D_m$ we have $i=e$ and $r_1=r_2$

$\therefore$ from Eq. (iii) $2r=A$ or $r=\frac{A}{2}$

from Eq. (iv) $D_m=2i-A$ or $i=\frac{A+D_m}{2}$

The refractive index of prism material with respect to surroundings is

$$\mu_{21}=\frac{\mu_2}{\mu_1}=\frac{\sin i}{\sin r}=\frac{\sin\left(\frac{A+D_m}{2}\right)}{\sin\left(\frac{A}{2}\right)}$$

$$\therefore \mu_{21}=\frac{\sin\left(\frac{A+D_m}{2}\right)}{\sin\left(\frac{A}{2}\right)}$$

(b) Angle of incidence $i=45^0$

angle of refraction $r=90^0$

refractive index $n=?$


As the ray of light is travelling from denser towards rarer (air) medium

$$\mu=\frac{\sin r}{\sin i}=\frac{\sin 90^0}{\sin 45^0}=\frac{1}{\left(\frac{1}{\sqrt{2}}\right)}=\sqrt{2}=1.414$$

10. **(a) Using a neat labelled diagram derive the mirror equation. Define linear magnification.**
(b) An object is placd at 5cm from a convex lens of focal length 15cm. What is the position and nature of the image?

Ans. Mirror equation is the relation between object distance (u) image distance (v) and focal length (f)

$\frac{1}{v}+\frac{1}{u}=\frac{1}{f}$



Derivation: Consider a concave mirror MPN of focal length f

Let an object AB is kept on the principal axis at a distance 'u' from the pole 'P' of the mirror. Consider three rays from A as shown in figure.

The ray AM parallel to principal axis after reflection passes through focus F.

The ray ACN passing through centre of curvature retraces its path after reflection.

The ray AP incident at pole 'P' is reflected back following the laws of reflection.

Now the point A' where all these rays meet is in the image of point 'A'. In the same way the image of point B is at B'.

Here for the object AB image $A'B'$ is formed at a distance v from the pole.

For paraxial rays MP is almost a straight line perpendicular to CP.

From similar triangles $A'B'F$ and MPF

$\frac{B'A'}{PM}=\frac{B'F}{FP}$ or $\frac{B'A'}{BA}=\frac{B'F}{FP}$ ($\because PM=AB$) ...(i)

Also as $\underline{|APB}=\underline{|A'PB'}$ the triangles $A'B'P$ and ABP are also similar.

$\therefore \frac{B'A'}{BA}=\frac{B'P}{BP}$ ....(ii)

From Eq.(i) and (ii)

$\frac{B'F}{FP}=\frac{B'P}{BP}$ ....(iii)

But $B'F=B'P-FP$

$\therefore$ Eq. (iii) becomes. $\frac{B'P-FP}{FP}=\frac{B'P}{BP}$

Now taking the cartesian sign convention

$B'P=-v, FP=-f$ and $BP=-u$

$\frac{-v-(-f)}{-f}=\frac{-v}{-u}$ or $\frac{v}{f}-1=\frac{v}{u}$

$\frac{v}{f}=1+\frac{v}{u}$ $\therefore \frac{1}{f}=\frac{1}{v}+\frac{1}{u}$

This relation is mirror equation.

Linear magnification: Linear magnification is defined as the ratio of height of the image to height of the object.

$m=\frac{h'}{h}=-\frac{v}{u}$

(b) Object distance $u=-5cm$

focal length $f=15cm$

image distance $v=?$

from lens formula, $\frac{1}{v}-\frac{1}{u}=\frac{1}{f}$

$\frac{1}{v}+\frac{1}{5}=\frac{1}{15}$

$\frac{1}{v}=\frac{1}{15}-\frac{1}{5}=\frac{1-3}{15}=\frac{-2}{15}$ $\therefore v=-7.5cm$

Image is virtual.

సర్వేపల్లి



బడి రుణం తీర్చుకునేందుకు చేయూతనివ్వండి

ముత్తుకూరు, జనవరి5: విద్యాబుద్ధులు నేర్పిన బడి రుణం తీర్చుకునేందుకు దాతలు ముందుకు రావాలని ఎంఈవో మధుసూదన పిలుపునిచ్చారు. మండలంలోని ఈదులవారిపాళెం ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జరిగిన బడిరుణం తీర్చుకుందాం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. దొడ్ల జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు.

సంక్షిప్తం

రేపు పొదలకూరులో ముగ్గుల పోటీలు

పొదలకూరు, జనవరి 5: పొదలకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం మధ్యాహ్నం 2నుంచి వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో విజేతలన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పోటీల్లో పాల్గొనదలచిన వారు 9885912704నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.

8న క్రికెట్ పోటీలు

పొదలకూరు, జనవరి 5: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని స్థానిక గణపతి యూత్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నరసారెడ్డి కాలనీ క్రీడా మైదానంలో మండల స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఆసక్తి కలిగిన వారు తమ ఎంట్రీలను ముందుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం కోసం నిర్వాహకులు మనోహర్ 9491917151, జ్యోతి వెంకటేష్ 8142430041 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

వైసీపీ ఆందోళన

వెంకటాచలం, జనవరి5 : గ్రామ సమస్యలను పరిష్కరించాలంటూ ఎంపీడీవో కార్యాలయం వద్ద వైసీపీ నేతలు శుక్రవారం సాయంత్రం ఆందోళన నిర్వహించారు. గ్రామంలో మంచి నీటి కొళాయిలు వేయడంలోనూ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంలోనూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ వారు ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మందల వెంకటశేషయ్య,వైసీపీ నేత కోడూరు ప్రదీప్ రెడ్డి, కోనూరు వెంకటసుబ్బయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు

వెంకటాచలం,జనవరి 5: నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని ప్రముఖ శాస్త్రవేత్త హనుమకొండ జగదీష్ పేర్కొన్నారు. అమెరికా పరిశోధనా సంస్థ నాసా వారు భూమికి ప్రత్యామ్నాయం అనే అంశంపై విశ్లేషణా పత్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలో వెంకటాచలంలోని రవీంద్ర భారతి పాఠశాల విద్యార్థులు కరోనా పేరుతో సమర్పించిన విశ్లేషణా పత్రం జాతీయ స్థాయిలో మొదటి స్థానం పొందింది. ఈ క్రమంలో ప్రాజెక్టు కోసం పని చేసిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. నేటి విద్యార్థుల్లో అమోఘమైన ప్రజ్ఞా పాటవాలు ఉన్నాయన్నారు. అయితే వాటిని పాఠశాల స్థాయిలోనే వెలికి తీయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ రాధిక చౌదరి, ప్రిన్సిపాల్ వెంకటరాజా, ఐఐటీ ఇన్‌చార్జి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో ఆదర్శపాలన

» జన్మభూమి సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి

వెంకటాచలం, జనవరి 5 : రాష్ట్రంలో ఆదర్శపాలన కొనసాగుతున్నదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. ఇడిమేపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చాతుర్యంతో సంక్షేమ పాలన సాగిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని సోమిరెడ్డి చెప్పారు. అన్ని గ్రామాల్లోనూ సిమెంటు రోడ్లు నిర్మించి దేశంలోనే రికార్డు స్థాపించారన్నారు. సాగునీటిని పుష్కలంగా అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి కొత్తగా 2500 మందికి వివిధ రకాల పింఛన్లు మంజూరైనట్లు మంత్రి చెప్పారు. మిగిలిన వారికి కూడా త్వరలో పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అందరికీ పక్కా ఇళ్ల నిర్మించాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటి పథకాలను మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. ఇడిమేపల్లి పంచాయతీలోని జంగాలపల్లిలో మంచినీటి ట్యాంకుకు



మంత్రితో మాట్లాడుతున్న బొమ్మిరెడ్డి

రూ.28 లక్షలు, ఇడిమేపల్లి గ్రామంలో ట్యాంకుకు రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు. జన్మభూమి కార్యక్రమం మహత్తర కార్యక్రమమని ఇది ముఖ్యమంత్రి చేపట్టిన వినూత్న కార్యక్రమమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను ప్రభుత్వానికి మరింత చేరువ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ వారు ఏర్పాటు చేసిన సామూహిక సీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామానికి మంజూరైన రెండు మంచినీటి పథకాలకు శంకుస్థాపనలు, సిమెంటు రోడ్లకు ప్రారంభోత్సవాలు మంత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,



వెంకటాచలం: ఇడిమేపల్లిలో రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి

టీడీపీ మండల అధ్యక్షుడు కుంకాల నాగేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రిజర్వాయరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఈదూరు రామ్మోహన్ రెడ్డి, ఎంపీటీసీ చాట్ల వెంకటసుబ్బయ్య, ఎంపీడీవో మధుసూదన్ రావు, నేతలు చరణ్ రెడ్డి, ఈపూరు మురళీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మనుబోలు: మండలంలో జన్మభూమి-మాఊరు గ్రామసభలకు శుక్రవారం విచ్చేసిన మంత్రి సోమిరెడ్డిని స్థానికుడు బొమ్మిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు బొమ్మిరెడ్డి హేమచంద్రారెడ్డి కలిశారు. ఈనెల 1వ తేదీ రాత్రి మనుబోలులో మూడిళ్ల చోరీలు జరిగి 68 సవర్ల బంగారం, 5లక్షల నగదు కోల్పోయామని,అందులో తమ ఇంట్లోనే 52 సవర్ల బంగారం, 2.35లక్షల నగదు చోరీకి గురైందని, తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ వారు వాపోయారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ కేసు విషయమై ఎస్పీతో మాట్లాడి త్వరలోనే కేసును ఛేదించి న్యాయం జరిగేలా చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

చిన్నారులతో సరదాగా..: జన్మభూమి-మాఊరు గ్రామసభలకు విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శుక్రవారం అంగన్‌వాడీ చిన్నారులతో సరదా..సరదాగా గడిపారు. పిడూరుపాళెంలో జన్మభూమి కార్యక్రమానికి మంత్రి రాగానే అంగన్‌వాడీ చిన్నారులు తెలుపురంగు దుస్తులు ధరించి మంత్రికి పాటలతో, పుష్పాలతో స్వాగతం పలకడంతో ఆయన వారిని అభినందించారు. అంతేగాకుండా రెండేళ్ల వయసున్న ఓ చిన్నారి ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్ పేర్లు ముద్దుముద్దుగా చెప్పడంతో ఆయన సంతోషించారు. అలాగే వీరంపల్లిలో ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వాగతం అన్న పాటకు నృత్యాలు చేసి జన్మభూమికి వచ్చిన మంత్రికి పూలవర్షం కురిపించారు.

మోటార్ బైక్‌ను ఢీ కొన్న ఇసుక ట్రాక్టర్

» ఇద్దరికి తీవ్రగాయాలు

పొదలకూరు, జనవరి 5: పొదలకూరులోని కేఆర్ఆర్ నగర్ వద్ద శుక్రవారం మోటార్‌బైక్‌ను ఇసుక ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన ఇద్దరు యువకులు ఇల్లపు హరిబాబు, కే మోహన్ మోటార్‌బైక్‌పై పొదలకూరు నుంచి నెల్లూరు వెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సైదాపురం మండలం తురిమెర్ల గ్రామానికి చెందిన వెంకటరమణమ్మ కేఆర్ఆర్ నగర్ వద్ద నున్న పాలసేకరణ కేంద్రం వద్ద ఊరికి వెళ్లేందుకు బస్సు కోసం వేచియున్న సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ తొలుత ఆమెను ఢీకొన్నాడు. దీంతో ఆమె రోడ్డుకు దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె చేతికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ మహిళను తప్పించే క్రమంలో ఎదురుగా వస్తున్న మోటార్‌బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వీరికి పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం 108వాహనంలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

కాగా ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ ట్రాక్టర్‌ను వదిలి పరారయ్యాడు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పేదల అభివృద్ధి విద్యతోనే సాధ్యం

పొదలకూరు, జనవరి 5: రాష్ట్రంలోని పేద ప్రజల అభివృద్ధి విద్యతోనే సాధ్యమని సర్వేపల్లి నియోజకవర్గ జన్మభూమి- మా ఊరు నోడల్ అధికారి నజీముల్లా పేర్కొన్నారు. మండలంలోని బత్తులపల్లి, ఆల్తుర్తి గ్రామాల్లో శుక్రవారం జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన చేశారు. లబ్ధిదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలు, రేషన్‌కార్డులు, పొదుపు సభ్యులకు రుణాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ నారాయణరెడ్డి, ఆల్తుర్తి సర్పంచు పెనుబల్లి జయమ్మ, ఆర్ఐ తులసీరామ్, తెలుగు గంగ సెక్షన్ అధికారి వై మస్తాన్‌రావు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న జన్మభూమి నోడల్ అధికారి నజీముల్లా

పేదల అభివృద్ధే టీడీపీ లక్ష్యం : బొమ్మి

తోటపల్లిగూడూరు, జనవరి 5 : రాష్ట్రంలోని నిరుపేదలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్నదే టీడీపీ లక్ష్యం అని తోటపల్లి గూడూరు టీడీపీ మండల అధ్యక్షుడు బొమ్మి సురేంద్ర తెలిపారు. శుక్రవారం మండలంలోని సౌత్ ఆములూరు, వెంకన్నపాళెం గ్రామాల్లో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సౌత్ ఆములూరు నీటి సంఘం అధ్యక్షుడు మద్దెన గోపాల్ నాయుడు, సర్పంచ్ చేవూరు పద్మవతి, టీడీపీ నాయకులు గుడ్లూరు గోపాల్‌నాయుడు, కోటయ్యనాయుడు, వెంకయ్యనాయుడు, రమేష్ నాయుడు, పాశం వెంకయ్య, రఘుబాబు, చింతా సీతారామయ్య, బండి శ్రీకుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న బొమ్మి

జన్మభూమి పేరుతో అధికార పార్టీ హడావుడి



మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి

పొదలకూరు, జనవరి 5: జన్మభూమి - మా ఊరు పేరుతో అధికార పార్టీ గ్రామాల్లో హడావుడి చేయడం తప్ప ప్రజలకు ఒరిగిందేమిటో చెప్పాలని సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని దుగ్గుంట పంచాయతీలో శుక్రవారం రాత్రి ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని పల్లె నిద్ర చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకనుగుణంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించిందన్నారు. దుగ్గుంట రాజుపాళెంలో ఎమ్మెల్యే కాకాణి సమక్షంలో 50కుటుంబాలు వారు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోసం బ్రహ్మయ్య, వైసీపీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, వైసీపీ నాయకులు కేతు రామిరెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, దాదిబత్తిన విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైసీపీలో ఇద్దరు నేతల సస్పెన్షన్

మనుబోలు, జనవరి 5 : మండలంలోని వైసీపీ ముఖ్య నేతలపై వేటు వేస్తున్నట్లు ఆ పార్టీ షోకాజ్ నోటీసులను శుక్రవారం విడుదల చేసింది. వైసీపీ మండల కన్వీనర్ పచ్చిపాల జయరామిరెడ్డి, మనుబోలు ఉపసర్పంచు దండు చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ నియమావళిని ఉల్లంఘిస్తున్నారని వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జిల్లా వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

వైసీపీ ద్వారానే సామాజిక న్యాయం

వెంకటాచలం,జనవరి 5: వైసీపీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని ఆ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గున్నపనేని పెంచలయ్య పేర్కొన్నారు. నెల్లూరు పురమందిరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన జగనన్న కోసం యువభేరి సదస్సుకు మండలం నుంచి 100 మంది విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు.

వెంకటగిరి



చేప పిల్లలు విడుదల

డక్కిలి, జనవరి 5 : మండలంలోని పలు చెరువుల్లో శుక్రవారం చేపపిల్లలను వదిలినట్లు మత్స్యశాఖ ఏడీ లక్ష్మీనారాయణ తెలిపారు. డక్కిలి పెద్ద చెరువులో 50 వేలు, నాగవోలు చెరువులో 3 లక్షలు, లింగసముద్రం చెరువులో 52 వేలు, దందవోలు చెరువులో 85 వేల చేపపిల్లలను వదిలినట్లు తెలిపారు. ఇవి పెరిగాక స్థానిక గిరిజనులు పట్టుకోవచ్చని చెప్పారు.

సంక్షిప్తం

చెంచమ్మ ఆలయంలో ఇరుముడుల సమర్పణ



పాదయాత్రతో కోలితోటకు చేరుకున్న భక్తులు

డక్కిలి, జనవరి 5 : మండలంలోని కొలితోట చెంచమ్మ ఆలయంలో శుక్రవారం 114 మంది భక్తులు ఇరుముడులు సమర్పించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. వెంకటగిరిలోని హరిహర దేవస్థానం నుంచి పాదయాత్రగా బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు కొలితోట ఆలయం చేరుకున్నారు. ఇరుముడుల చెల్లింపు అనంతరం అమ్మవారికి అబిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఆలయంలో పొందుసేవ నిర్వహించారు. దేవస్థానం వారు అన్నదానం చేశారు.

రేపు సాధనా పదయాత్ర

కలువాయి, జనవరి 5 : స్థానిక బాబా ఆలయం నుంచి పెన్నబద్వేలు శివాలయం వరకు ఆదివారం సాధనా పదయాత్ర నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యుడు కామిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎస్ఎంసీ సమావేశం

కలువాయి, జనవరి 5: కోటూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పాఠశాల యాజమాన్య కమిటీ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్న భోజనంలో వారానికి మూడు రోజులు కోడిగుడ్డు ఇస్తుండగా, దాతల సాయంతో మరో రెండు రోజులు కూడా కోడిగుడ్డు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధానోపాధ్యాయుడు కృష్ణారెడ్డి తెలిపారు.

ఎమ్మార్పీఎస్ ర్యాలీ

రాపూరు, జనవరి 5: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అరెస్టుకు నిరసనగా రాపూరులో శుక్రవారం ఎమ్మార్పీఎస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని, ఎస్సీ వర్గీకరణ చేయాలనిడిమాండ్ చేశారు.

డక్కిలి, జనవరి 5: అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ మల్లికార్జున మాదిగ అన్నారు. మందా కృష్ణ అరెస్ట్ చేయించడం అప్రజాస్వామిక చర్యని అన్నారు.

బైక్ బోల్తా

రాపూరు, జనవరి 5: రాపూరు విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో శుక్రవారం బైక్ బోల్తా పడింది. బైక్‌పై వస్తున్న సైదాపురం మండలం మర్లపూడికి చెందిన నజీర్‌కు తీవ్రగాయాలు కావడంతో, 108సిబ్బంది ప్రాథమిక చికిత్సచేసి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రుణమాఫీ పొందిన రైతులు

ప్రతిపక్షాల నోరు మూయించాలి

» ఎమ్మెల్యే కురుగొండ్ల

డక్కిలి , జనవరి, 5 : రుణమాఫీ పొందిన రైతులు ఆ విషయాన్ని ప్రతి పక్షాలకు చెప్పి వారి నోళ్ల మూయించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని చాపలపల్లి, దండవోలు గ్రామాల్లో నిర్వహించిన జన్మభూమి మా ఊరు గ్రామ సభల్లో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రూ. 24 వేల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీపర్యటనలు పరిశ్రమల స్థాపన కోసమేనన్నారు. 2022 నాటికి రాష్ట్రాన్ని అగ్రహా స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు తమకు పింఛను అందడం లేదని ఫిర్యాదు చేశారు. ఆల్తూరుపాడు సమీపంలోని 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు సెటిల్‌మెంటు భూములుగా రికార్డుల్లో మార్పించారని ఆల్తూరుపాడు దళితవాడ వాసులు ఫిర్యాదుచేశారు. జిల్లా గృహనిర్మాణ సంస్థ పీడీ రామచంద్రారెడ్డి, గూడూరు ఆర్డీవో అరుణ్‌బాబు, ఎంపీడీవో విజయలక్ష్మి, తహసీల్దార్ మునీర్ బాషా, జడ్పీటీసీ సభ్యుడు ఏలేశ్వరం రామచంద్రయ్య నాయుడు, ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు ఆదిరెడ్డి మల్లికార్జునరెడ్డి, ఆసుపత్రి సలహా కమిటీ చైర్మన్ చెలికం భాస్కరరెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి ఆరికట్ల శ్రీరాములు, మోపూరు సొసైటీ అధ్యక్షుడు బండి చంద్రారెడ్డి, నెలబల్లి రమణారెడ్డి, వేముల తిరుపాల్, గడ్డం రాఘవరెడ్డి, మచ్చుల వేణు తదితరులు పాల్గొన్నారు.

వెంకటగిరి, జనవరి 5: విశాఖ పట్టణం తరువాత వెంకటగిరి పట్టణంలో ఎల్ఈడీ బల్బులు వెలిగించిన ఘనత టీడీపీదేనని ఎమ్మెల్యే అన్నారు. పట్టణ పరిధిలోని 10, 12 వార్డుల్లో నిర్వహించిన జన్మభూమి - మా ఊరు వార్డు సభల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతు శారద, కౌన్సిలర్లు వెంకటేశ్వర్లు, పుట్ట ఇందిరతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలను ఆదుకునేందుకు తన ఇంటి తలుపులు ఎల్ల వేళలా తెరిచి ఉంటాయని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించేందుకు ఎన్‌టీఆర్ సుజలధార పథకం కింద రూ. 2 లకే 20 లీటర్ల నీరు అందించనున్నట్లు తెలిపారు. చంద్రన్న బీమా పత్రాలు, రేషన్ కార్డులు అందజేశారు. 11వ వార్డులో మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతు శారద కౌన్సిలర్ చల్లా మల్లికార్జున్‌తో కలిసి చంద్రన్న బీమా పత్రాలు, రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మున్సిపల్ కమిషనర్ నరేంద్రకుమార్, ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరావు, మున్సిపల్ వైస్‌చైర్మన్ బీరం రాజేశ్వరావు, కౌన్సిలర్లు, కావేరిపాకం రమేష్, మంచి బాబు, నాయకులు కోటి నాయుడు, మంకు ఆనంద్ పాల్గొన్నారు.

కలువాయి, జనవరి 5 : చీపినాపి, చింతలాత్మకూరు గ్రామాల్లో జరిగిన జన్మభూమి-మాఊరు సభల్లో ప్రత్యేక అధికారి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. చీపినాపి ప్రభుత్వ పాథమిక పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టినా ఉపాధ్యాయులను నియమించలేదని, గ్రామస్థులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పలు సమస్యలపై ప్రజల నుంచి అధికారులు వినతి పత్రాలు స్వీకరించారు. తహసీల్దారు రవీంద్రనాథ్, ఎంపీడీవో సుగుణమ్మ, అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

సైదాపురం, జనవరి 5: కొమ్మిపాడు, చాగణం, చాగణంరాజుపాళెం, పాలూరు గ్రామాల్లో చంద్రన్న సంక్రాంతి కానుకలు, పింఛన్లు, రుణమాఫీ పత్రాలు పంపిణీ చేశారు చాగణంరాజుపాళెంలో మండల టీడీపీ అధ్యక్షుడు కృష్ణంరాజు చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. విద్యార్థులకు క్రీడలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎంపీడీవో స్వరూపారాణి, తహసీల్దార్ మునిలక్ష్మి, పెంచలకోన ట్రస్టు బోర్డు సభ్యుడు వర్ధబండి హరనాథ్‌రెడ్డి, మండల జన్మభూమి కమిటీ నాయకుడు నల్లమారు వెంకటేశ్వర్లురెడ్డి, మండల టీడీపీ నాయకులు జనార్దనరెడ్డి, కమలపూడి వీరరాఘవరెడ్డి, శ్రీనివాసులురాజు, రాజేష్‌రాజు, ఉపసర్పంచు అబ్బిరాజు తదితరులు పాల్గొన్నారు.

రాపూరు, జనవరి 5: పల్లె ప్రజలు జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జన్మభూమి జిల్లా ప్రత్యేకాధికారి, ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజనీర్ శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. గిలకపాడు గ్రామంలో జన్మభూమి గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు టీడీపీ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్లురెడ్డి, వైస్ ఎంపీపీ పచ్చిగళ్ల రత్నం, నాయకులు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దవరంలో సర్పంచు మురళీమోహన్‌రెడ్డి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.



డక్కిలి: చాపలపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రామకృష్ణ



వెంకటగిరి: చంద్రన్న బీమా పత్రాలు అందిస్తున్న ఎమ్మెల్యే



కలువాయి: మాట్లాడుతున్న శ్రీమన్నారాయణ



సైదాపురం: సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తున్న నేతలు



రాపూరు: సంక్షేమ పథకాల పత్రాలు అందిస్తున్న నాయకులు

పంటలు ఎండనివ్వం

డక్కిలి, జనవరి, 5 : సాగునీటి కొరతతో పంటలు ఎండకుండా చర్యలు తీసుకుంటామ ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రైతులకు హామీ ఇచ్చారు. డక్కిలి మండలం ఆల్తూరుపాడులో సుమారు 500 ఎకరాలు వరిపైరుకు సాగునీటి కొరత ఏర్పడిందని నీరందించక పోతే పైరు ఎండిపోతుందని జడ్పీటీసీ సభ్యుడు ఏలేశ్వరం రామచంద్రయ్య, ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి ద్వారా రైతులు ఆ మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే రామకృష్ణకు మొరపెట్టుకున్నారు. చెరువులో నీరు అడుగంటి పోవడంతో సాగునీటి కొరత ఏర్పడిందని, ఎస్ఎస్ కెనాల్‌లోని నీటిని పంపింగ్ ద్వారా పొలాలకు అందించాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టరుతో ఫోన్‌లో మాట్లాడారు. సేవ్‌ది క్రాప్ కింద మోటార్లు ఏర్పాటుచేసుకుని నీటిని పంపింగ్ చేసుకునేందుకు అనుమతించాలని కోరారు. ఈ అంశాన్ని పరిశీలించాల్సి వుందని ఆయన చెప్పడంతో, అవసరమైతే తన నిధులను వినియోగించి, పంటలు కాపాడుతానని హామీ ఇచ్చారు. ఈ రోజు నుంచే నీటిని తోడుకుని పంటలు కాపాడు కోవాలని చెప్పారు. వెంకటగిరి నియోజకవర్గంలో సాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.



ఎమ్మెల్యేకు విన్నవిస్తున్న రైతులు

8న ముగ్గుల పోటీలు

వెంకటగిరి(టౌన్): జనవరి 5: సంక్రాంతి పండుగ సందర్భంగా స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్‌వీఎం పాఠశాల ప్రాంగణంటో ముగ్గులపోటీలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ఎస్ఆర్ నాయుడు తెలిపారు. శుక్రవారం ఆయన స్థలాన్ని పరిశీలించారు. ఈ పోటీ విజేతలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యానాయుడు చేతులు మీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గురుప్రసాద్, రాజశేఖర్, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

గోదాదేవికి క్షేత్రోత్సవం



క్షేత్రోత్సవంలో గోదాదేవి

పెంచలకోన (రాపూరు) జనవరి 5: పెంచలకోన క్షేత్రంలో శుక్రవారం గోదాదేవి క్షేత్రోత్సవం నిర్వహించారు. ఆలయంలోని కల్యాణ మండపంలో అమ్మవారిని పూలతో అలంకరించి పూజలు చేశారు. పల్లకిలో కొలువుదీర్చి కోన వీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున తిరుప్పావై పఠించారు.

పెంచలస్వామి సేవలో ఆర్అండ్‌బీ సీఈ

పెంచలకోన (రాపూరు) జనవరి 5: పెంచల లక్ష్మీ నృసింహస్వామి, ఆదిలక్ష్మి, గోదాదేవి, ఆంజనేయస్వామివార్లను శుక్రవారం ఆర్అండ్‌బీ చీఫ్ ఇంజనీరు శ్రీమన్నారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఈని ఆశ్వీరదించి ప్రసాదాలు అందించి,. ఆలయ విశిష్టిత, ప్రాశస్త్యం వివరించారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 6,8,9


మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆస్పత్రులు, ఫార్మా, రెస్టారెంట్లు, రిక్రియేషన్ రంగాల వారు పై అధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరం. విందు, వినోదాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు.


వృషభరాశి: (ఏప్రిల్21-మే20): పొదుపు పథకాలు లాభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రియతములకు సంబంధించిన కీలక సమాచారం అందుకుంటారు. బంధుమిత్రులతో సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు.


మిథునరాశి: (మే21-జూన్21): సమీక్షలకు అనుకూలం. గృహావసరాల కోసం అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకర సమయం.


కర్కాటకరాశి: (జూన్22-జూలై23): వేడుకల్లో పాల్గొంటారు. శుభవార్త అందుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. జన సంబంధాలు విస్తరిస్తాయి. స్టేషనరీ, ప్రింటింగ్, కమ్యూనికేషన్ల రంగాల వారికి శుభప్రదం. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు.



సింహరాశి: (జూలై24-ఆగస్టు23): అదనపు ఆదాయం లభిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అనుకూలం. సహోద్యోగుల ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్‌లలో పనిచేసే వారికి ప్రోత్సాహకరం.


కన్యారాశి: (ఆగస్టు24-సెప్టెంబర్23): సంతతి విషయాల్లో శుభప్రదం. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాలు లాభిస్తాయి. చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది.


తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): వాయిదాపడుతున్న పనులు పూర్తి చేస్తారు. దూరంలోఉన్న ప్రియతములు ఇల్లు చేరుతారు. వేడుకలు, బృంద కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు. రాజకీయ, సినీ రంగాల వారు కీలక పదవులు అందుకుంటారు.


వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): కొత్త స్నేహాలు చిగురిస్తాయి బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సమావేశాలు, చర్చలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.


ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖుల్ని కలుసుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. లక్ష్యం నెరవేరుతుంది. ప్రమోషన్లకు అనుకూలం.


మకరరాశి(డిసెంబర్22-జనవరి21): ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త వ్యూహాలు అమలు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి అనుకూలం. నూతన ప్రాజెక్టులను విజయవంతంగా చేపడతారు.


కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): సంస్మరణలు, ఆధ్యాత్మిక సమావేశాల్లో పాల్గొంటారు. పూర్వ మిత్రులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. యోగ, ధ్యానాలపై దృష్టి పెడతారు.


మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): బృంద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమావేశాలు ఉల్లాసం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రేమలు ఫలిస్తాయి.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

పంచాయతీలకు స్టార్ రేటింగ్

» అన్నీ సవ్యంగా ఉంటే టెన్‌స్టార్ » రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

వరికుంటపాడు, జనవరి 4: పంచాయతీలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం పది అంశాలను తీసుకొని పంచాయతీల్లో అవి ఏ మేరకు అమలు జరుగుతున్నాయో అని పరిశీలించి రేటింగ్ ఇవ్వనుంది. పంచాయతీరాజ్‌శాఖకు రేటింగ్ ఇచ్చే బాధ్యతను కేటాయించింది. సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారులతో పంచాయతీరాజ్ చర్చించి నిర్ణయం తీసుకొంటుంది. జన్మభూమి-మాఊరు గ్రామసభల సందర్భంగా రేటింగ్‌పై చర్చిస్తారు. రేటింగ్ వల్ల పంచాయతీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం ఏర్పడి సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తాయని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. జిల్లాలోని అన్ని పంచాయతీలు సంతృప్తికరమైన రీతిలో ప్రజలు ఆశించిన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం నిబద్ధతో ఉంది. ఇందుకోసం కుటుంబ, సమాజ వికాసం పేరుతో వివిధ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది. ప్రధానంగా వ్యక్తిగత మరుగుదొడ్లు, విద్యుత్ కనెక్షన్లు, వంటగ్యాస్, తాగునీటి కనెక్షన్లు, సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్, రోడ్ల కనెక్టివిటీ, ఫైబర్‌నెట్ సౌకర్యాలతోపాటు ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల స్థిరమైన ఆదాయం, విద్యకు సంబంధించి పక్కా స్కూల్ భవనాలు, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నిచర్, ఫైబర్‌నెట్, హెల్త్ అండ్ న్యూట్రిషన్‌కు సంబంధించి సౌకర్యాల కల్పన ఏ విధంగా ఉందనేది జన్మభూమి గ్రామసభల ద్వారా పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే పది స్టార్ రేటింగ్ ఇస్తారు. ఇందులో లోపం ఉన్నా రేటింగ్ తగ్గిపోతోంది. వాటిని సవరించుకొనేందుకు సూచనలు చేస్తున్నారు.

సినీ దర్శకుడు రేలంగి నరసింహారావుకు జీవిత సాఫల్య పురస్కారం

» రేపు కేవీఆర్ దాస్ జయంతి వేడుక


కరపత్రం ఆవిష్కరిస్తున్న మైత్రి, తదితరులు

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి), జనవరి 5 : ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావుకు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్నట్లు మనం చారిటబుల్ ట్రస్టు నిర్వాహకురాలు కొర్రపాటి మైత్రి తెలిపారు. నెల్లూరులోని ఆ ట్రస్టు కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశం జరిగింది. అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ శత చిత్ర దర్శకుడు, స్వర్గీయ కేవీఆర్ దాస్ జయంతి వేడుకను ఆదివారం సాయంత్రం నెల్లూరు పురమందిరంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రేలంగికి పురస్కారం అందజేస్తున్నట్లు తెలిపారు. మనం చారిటబుల్ ట్రస్టు, కొండా బ్రదర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, వీఎస్‌యూ వీసీ ఆచార్య వీరయ్య, సినీ ప్రముఖులు సయ్యద్ నిజాముద్దీన్, నీలం కృష్ణారెడ్డి పాల్గొంటారన్నారు. విలేఖరుల సమావేశంలో కొండా శేషగిరిరావు, గాలి కిరణ్, కేకే రాజు పాల్గొన్నారు.

రేపు వాకర్స్ కేబినెట్ సమావేశం

నెల్లూరు (క్యాంపస్), జనవరి 5 : వాకర్స్ ఇంటర్నేషనల్ మొదటి కేబినెట్ సమావేశం ఆదివారం నెల్లూరులో జరుగు తుందని ఏరియా కో ఆర్డినేటర్ ఎంవీసు బ్బారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు శ్రీనేతాజీ హైలెట్ హైస్కూల్‌లో జరిగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షుడు చెలికాని సీతారామయ్య, జిల్లా గవర్నర్ 203 రామకృష్ణారెడ్డి హాజరవుతారన్నారు. వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, ఛైర్‌పర్సన్లు పాల్గొనాలని కోరారు.

రేపు బ్రాహ్మణ యువజన సేవా సంఘం ఎన్నికలు



విలేఖరులతో మాట్లాడుతున్న వాసుదేవరావు

నెల్లూరు(కలెక్టరేట్), జనవరి 5 : బ్రాహ్మణ యువజన సేవా సంఘం కార్యవర్గ ఎన్నికలు, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు ఆదివారం జరుగుతాయని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి అధ్యక్షుడు గుడ్డిటి వాసుదేవరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం 4 గంటలకు పప్పులవీధిలోని గురుదత్తాత్రేయ మందిరం ఏసీ ఫంక్షన్ హాలులో ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూరగాయల మార్కెట్ సెంటర్‌లోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి నివాళులు అర్పిస్తామని, నుంచి సభావేదిక వరకు పాదయాత్ర, బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. బ్రాహ్మణులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కాశ్రా వెంకట సురేష్ కుమార్, కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వరప్రసాద్, కోశాధికారి సీవీఎల్ నరసింహం తదితరులు పాల్గొన్నారు.

తమిళనాడు తరహా రిజర్వేషన్లు కావాలి

» ఎంబీసీ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీనయ్య సాగర్

నెల్లూరు (వేదాయపాళెం) జనవరి 5 : రాష్ట్రంలోని ఎంబీసీలకు తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేయాలని ఎంబీసీ సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా శీనయ్య సాగర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఆ సమాఖ్య కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోభివృద్ధి లేని సేవక కులాలను, చేతి వృత్తి, కుల వృత్తి కులాలను ఎంబీసీలుగా గుర్తిస్తూ వారికి 30 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన ఆవశ్యకతను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించాలన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ హయాంలో ఎంబీసీల విషయంలో వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి కారణంగా ఎంబీసీ, సంచార జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. సేవక, కుల, చేతి వృత్తుల వారిని ఎంబీసీలుగా గుర్తిస్తూ దానికి చట్టబద్ధత కల్పించాలని ఆయన సీఎంను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ సమాఖ్య ఉపాధ్యక్షుడు మన్నేపల్లి నాగేశ్వరరావు, చేనేత విభాగం అధ్యక్షుడు పాలెపు సుఖదేవయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి విజయముదు మస్తాన్ బాబు, జిల్లా అధ్యక్షుడు పెళ్లూరు సుమన్, ప్రజా పతి తదితరులు పాల్గొన్నారు.

సీపీఎస్ రద్దు చేయాలి



నెల్లూరు(కలెక్టరేట్), జనవరి 5 : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పింఛను పద్ధతి కొనసాగించాలని ఏపీజేఏసీ జిల్లా ఛైర్మన్ శేఖర్ రావు ప్రభుత్వాన్ని కోరారు. నెల్లూరులోని ఎన్జీవో సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి, కార్పొరేట్ శక్తుల కనుసన్నలలో నడుస్తున్న ప్రభుత్వాలు, ఉద్యోగుల హక్కులను హరిస్తూ పీఈఆర్‌డీఏ చట్టాన్ని తీసుకురావటం విచారకరమన్నారు. సీపీఎస్ విధానంతో ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. జీవిత కాలం సేవలందించిన ఉద్యోగికి పదవీ విరమణ తరువాత పింఛను కొనసాగాలన్నారు. సీపీఎస్ రద్దు చేస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. సీపీఎస్ రద్దు కోసం జిల్లాలోని అన్ని తాలూకా కేంద్రాలలో ఈ నెల 9న ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమ కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జేఏసీ జిల్లా కార్యదర్శి వై రమణారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి మన్నేపల్లి పెంచలరావు తదితరులు పాల్గొన్నారు.

చికెన్ ధరలు

వెన్‌కాబ్..

బాయిలర్ రైతు ధర	79
లేయర్	56
స్కిన్ చికెన్	146
స్కిన్‌లెస్ చికెన్	167
లేయర్ మాంసం	95

నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్..

బాయిలర్ లైవ్	94
లేయర్ లైవ్	60
స్కిన్ చికెన్	152
స్కిన్‌లెస్	178
లేయర్	102

జలాశయాల్లో నీటిమట్టాలు

సోమశిల

పూర్తి సామర్థ్యం:	78 టీఎంసీలు
ప్రస్తుత నీటినిల్వ:	37.286 టీఎంసీలు
ఇన్‌ఫ్లో :	286 క్యూసెక్కులు
అవుట్‌ఫ్లో :	3,100 క్యూసెక్కులు
ఆవిరి :	112 క్యూసెక్కులు

సంగం ఆనకట్ట

నీటిమట్టం	: 10.6 అడుగులు
కనిగిరి కాలువ	:1575 క్యూసెక్కులు
ఎడమ కాలువ	: 850 క్యూసెక్కులు
కనుపూరు కాలువ	: 500 క్యూసెక్కులు
బీపీఆర్ కాలువ	: 780 క్యూసెక్కులు
నెల్లూరుచెరువుకాలువ	: 30 క్యూసెక్కులు

బంగారం, వెండి ధరలు

22 క్యారెట్ల బంగారం

గ్రాము ధర	-	2,818
సవర (8 గ్రాములు)	-	22,544
వెండి కిలో ధర	-	42,000
వెండి గ్రాము ధర	-	42.00

నిమ్మ ధరలు (బస్తా) గూడూరు

పచ్చివి: రూ.800 నుంచి రూ.1400 వరకు
పండ్లు: రూ.600 నుంచి రూ. 800 వరకు





లైట్ అప్ 2018

ప్రపంచంలోనే అతి ఎత్తయిన బిల్డింగ్ బుర్జ్‌ఖలీఫా.. మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2018 నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతూనే గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.

- బుర్జ్‌ఖలీఫా వేదికగా జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో 'లైట్ అండ్ సౌండ్ షో' పర్యాటకులకు వినోదం పంచింది.
- కొత్త సంవత్సరం అనగానే ఏ దేశంలో అయినా సాధారణంగా బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుతారు. దానికి భిన్నంగా యూఏఈ మాత్రం దుబాయ్‌లో అదిరిపోయే లైటింగ్‌షోను ఏర్పాటు చేసింది.

ఈ షోకు 'లైట్అప్ 2018' అని పేరు పెట్టారు. ఈ షోను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఐదు నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభించారు. మొత్తం 300 మంది నిపుణులు అన్ని రోజుల పాటు పరిశ్రమించి అద్భుతమైన లైటింగ్ దృశ్యాలను ఆవిష్కరించారు.

- కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫా వద్ద యూఏఈ ఏర్పాటు చేసిన లైటింగ్ అండ్ సౌండ్‌షోకు అనేక ప్రత్యేకతలున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)స్థాపకులు షేక్ జాయేద్ బిన్‌కు నివాళిగా ఈ లైట్ అండ్ సౌండ్ షోను ఏర్పాటు చేశారు. 2018 సంవత్సరాన్ని 'ఇయర్ ఆఫ్ జాయెద్'గా యూఏఈ ప్రకటించింది.
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లైట్ అండ్ సౌండ్ షోగా గిన్నిస్ రికార్డులకెక్కింది.

✧ లైట్అప్‌షోకు అవసరమైన వస్తువులను వివిధ దేశాల నుంచి తెప్పించారు.
✧ 7 కి. మీ. పొడవైన విద్యుత్ వైర్లను, 25 కి. మీ. పొడవైన తాళ్లను వాడారు.
✧ నేపథ్య సంగీతాన్ని దుబాయ్, కైరోల్లోని స్టూడియోల్లో రికార్డు చేశారు.
✧ 80 మంది సంగీత కళాకారులు పాల్గొన్నారు.

- బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ మొత్తానికి లైట్‌షోతో ఏర్పాటు చేశారు.
- ఇది విస్తీర్ణంలో 20 ఫుట్‌బాల్ మైదానాలంత (సుమారు 27 ఎకరాలు) ఉంటుంది.
- ఇంతకు ముందు ఈ రికార్డు చైనాలోని ఐసీసీ బిల్డింగ్ పేరు మీద ఉంది.

నోరు తిరుగుతోందా?




How much wood, would a woodchuck chuck if a woodchuk, could chuck wood?

పొడుపు కథ

కాళ్లు లేవు గానీ నడుస్తుంది. కళ్లు లేవు గానీ ఏడుస్తుంది. ఏమిటది?



పజిల్ పూరించండి



పద్యం

నిండునదులు పారు నిలిచి గంభీరమై
వెర్రివాగు పారు వేగఁబొర్లి
అల్పుడాడురీతి నధికుండు నాడునా?
విశ్వదాభిరామ వినురవేమ.

భావం : సెలయేరు వేగంగా ప్రవహించి అన్నింటినీ ధ్వంసం చేసినట్టే జ్ఞానం లేని వాడు ఆవేశంతో అన్ని పనులూ చెడగొడుతాడు. వివేకవంతుడు నిండు నది వలె పనులు సక్రమంగా పూర్తి చేస్తాడు.

జతపరచండి

ఈ ప్రముఖులనూ, వారి స్మారక స్థలాలనూ జతపరచండి

1. మహాత్మాగాంధీ	ఎ. శక్తిస్థల్
2. జవహర్‌లాల్‌నెహ్రూ	బి. విజయ్‌ఘాట్
3. లాల్‌బహదూర్ శాస్త్రి	సి. రాజ్‌ఘాట్
4. ఇందిరాగాంధీ	డి. శాంతివనం
5. బాబూ జగ్జీవన్‌రామ్	ఇ. చైత్రభూమి
6. బి.ఆర్. అంబేద్కర్	ఎఫ్. సమతాస్థల్

పదాలు కనుక్కోండి

shoe
duck
doll
globe
block
green

x	k	c	o	l	b
l	n	e	e	r	g
l	g	l	o	b	e
o	q	n	c	w	c
d	n	s	h	o	e
u	w	k	c	u	d


జంతర్ మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. ణపయంరి ▶..............
2. భవంవై ▶..............
3. శ్చితానిర్థం ▶..............
4. ధుబంత్రులుమి ▶..............
5. కరాపోలుక ▶..............

ఆణిముత్యం

ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తియ్యగా ఉంటుంది.



జంబ్లింగ్ వర్డ్స్



1. LICPOE ______
2. IRF ______
3. RICME ______
4. MMCOISIONRE ______
5. SPINEORCT ______


దారి కనుక్కోండి



ఒకటికి మూడు

చిత్రంలో కనిపిస్తున్న వాటిని తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఏమంటారంటే..!

1. కుక్క
2. DOG
3. कुत्ता



నీడలు గుర్తించండి



జవాబులు

పజిల్ పూరించండి : 17 (కనుక్కోవాల్సిన సంఖ్య ఎదురుగా ఉన్న రెండు అంకెలను కూడాలి 9+8=17), **జతపరచండి:** 1 సి, 2 డి, 3 బి, 4 ఎ, 5 ఎఫ్, 6 ఇ. **జంబ్లింగ్ వర్డ్స్ :** 1. POLICE, 2. FIR, 3. CRIME, 4. COMMISSIONER , 5. INSPECTOR, **పొడుపు కథ :** మేఘం, **జంతర్‌మంతర్ :** 1. పరిణయం, 2. వైభవం, 3. నిశ్చితార్థం, 4. బంధుమిత్రులు, 5. రాకపోకలు




బహుమతులు అందుకుంటున్న బాలుర డబుల్స్ విన్నర్ భూపతి శక్తివేల్, అనిరుధ్, బాలికల డబుల్స్ విన్నర్ సన్స్కృతి దమేరా, స్మృతి బాసిని

హోరాహోరీగా అండర్-16
జాతీయ టెన్నిస్ డబుల్స్ ఫైనల్స్

- బాలుర చాంపియన్స్ తమిళనాడు
- బాలికల చాంపియన్స్ తెలంగాణ
- నేడు సింగిల్స్ ఫైనల్స్

కావలిటౌన్, జనవరి 5 : స్థానిక విశ్వోదయ టెక్నికల్ అకాడమి ఆధ్వర్యంలో విట్స్ ఇంజనీరింగ్ కళాశాల టెన్నిస్ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న అండర్-16 డీఆర్ మెమోరియల్ జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా శుక్రవారం డబుల్స్ విభాగంలో బాలబాలికల ఫైనల్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలబాలికల సింగిల్స్ సెమీఫైనల్స్ పోటీలు జరిగాయి. విట్స్ టెక్నికల్ అకాడమి ఛైర్మన్ దొడ్ల విద్యాధర్‌కుమార్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతన్నాయి. టోర్నమెంట్ కమిటీ డైరెక్టర్ దొడ్ల లిఖిత్‌రెడ్డి, ఆర్గనైజర్ అనుమలశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ డబుల్స్ ఫైనల్స్ ముగిశాయని శనివారం సింగిల్స్ ఫైనల్స్‌తో పోటీలు ముగుస్తాయన్నారు.

విజేతలు వీరే : బాలికల డబుల్స్ ఫైనల్స్‌లో తెలంగాణాకు సంస్కృతి దమేరా, స్మృతి బాసిన జట్టు ఆంధ్రాకు చెందిన లక్ష్మీ సాహితీరెడ్డి, జ్ఞానితాఅసుపుపై 7-5, 6-3 స్కోరు తేడాతో విజయం సాధించి డబుల్స్ ఛాంపియన్స్‌గా నిలిచారు. బాలుర డబుల్స్ ఫైనల్స్‌లో తమిళనాడుకు చెందిన భూపతి శక్తివేల్, అనిరుధ్ కుమార్ జట్టు అర్నవ్ పతంగే (కర్ణాటక) పిహితేష్(తమిళనాడు)జట్టుపై 6-4, 6-3 స్కోరు తేడాతో విజయం సాధించి డబుల్స్ ఛాంపియన్స్‌గా నిలిచారు. సింగిల్స్ బాలికల సెమీ ఫైనల్స్‌లో ఆంధ్రాకు చెందిన లక్ష్మీసాహి తీరెడ్డి తెలంగాణాకు చెందిన పావనిపాటక్‌పై 7-5, 6-1 స్కోరుతో గెలిచింది. రెండవ సెమీఫైనల్స్‌లో తెలంగాణాకు చెందిన సంస్కృతి దమేరా తెలంగాణాకే చెందిన స్మృతిఆసిన్‌పై 6-7, 6-4, 6-3 స్కోరుతో విజయం సాధించి ఫైనల్స్‌కు ప్రవేశించారు. బాలుర సింగిల్స్ మొదటి సెమీఫైనల్స్‌లో తమిళనాడుకుచెందిన భూపతి శక్తివేల్, హర్యానాకు చెందిన అమన్ దహియాపై 6-1, 6-3 స్కోరు తేడాతో, రెండో సెమీ ఫైనల్స్‌లో గుజరాత్‌కు చెందిన మోహిత్ బండిడే కర్ణాటకు చెందిన అర్నవ్ పతంగేపై 6-2, 6-0 స్కోరు తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు ప్రవేశించారు.

విజేతలకు బహుమతుల ప్రదానం

డబుల్స్ విజేతలకు విశ్రాంత అడిషినల్ ఎస్పీ నాగేశ్వరావు, విశ్రాంత డీఎస్పీ వెంకటేశ్వర్లు టోర్నమెంట్ కమిటీ డైరెక్టర్ దొడ్ల లిఖిత్‌రెడ్డి, ఆర్గనైజర్ అనుమలశెట్టి రామకృష్ణ బహుమతులు, ప్రతిభాపత్రాలు, కప్పులు అందించారు.

చదువేమో ఆరేళ్లు.. మిగిలేవి కన్నీళ్లు!

- కలెక్టరేట్ ఎదుట ఫార్మా-డీ నిరుద్యోగుల ధర్నా



కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన ఫార్మా-డీ నిరుద్యోగులు

నెల్లూరు(కలెక్టరేట్), జనవరి 5 : ఫార్మా-డీ కోర్సు చదివిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతూ ఫార్మా-డి అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుమన్ మాట్లాడుతూ ఆరేళ్లు కష్టపడి చదివిన తమకు పీహెచ్‌సీలలో ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఇతర ఉద్యోగాలలోనూ ప్రాధాన్యమివ్వాలని కోరారు. ఏలాంటి ఉద్యోగా లు లేక ఫార్మా-డి చదివిన వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ ధర్నాకు ముందు నగరంలోని కస్తూర్బా గార్డెన్స్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అధిక సంఖ్యలో ఫార్మా-డి కోర్సు చేసిన వారు హాజరయ్యారు. చదువేమో ఆరేళ్లు... మిగిలేవి కన్నీళ్లు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

ఉర్రూతలూగించిన శాక్సాఫోన్ కచేరి



శాక్సోఫోన్ వాయిద్య కచేరీ చేస్తున్న కళాకారులు

నెల్లూరు (సాంస్కృతికం), జనవరి 5 : జన్మభూమి, సంక్రాంతి సంబరాలు, సాంస్కృతి క కార్యక్రమాల్లో శుక్రవారం రాత్రి శాక్సాఫోన్ వాద్య కచేరీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. నెల్లూరులోని జడ్పీ పాత భవన్‌లో ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ డీడీ లాల్‌జాన్ బాషా ప్రారంభించారు. శాక్సాఫోన్ కళాకారుడు జే సురేష్ పలు రాగాలలో పాటలు వినిపించి శ్రోతలను మైమరిపింపజేశారు. ఆయనకు వాద్య సహకారం వయోలిన్ లోకేష్‌బాబు, ఘటం ఈశ్వర్ బాయ్, మృదంగం కళాధర్ అందించారు. అనంతరం అన్నమాచార్య సంకీర్తనలహరి జరి గింది. ప్రభుత్వ సంగీత పాఠశాల ప్రిన్సిపాల్ మద్దెల సాయిబాబా, ఉపాధ్యాయుడు మాధేశ్వ రరావు, మల్లికార్జున రావు, జిల్లా జన్మభూమి కల్చరల్ కో ఆర్డినేటర్ దోర్నాల హరిబాబు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

గడ్డంవారిపల్లిలో ఆత్మగౌరవ దీక్ష ర్యాలీ

ఉదయగిరి, జనవరి 5: మండలంలోని గడ్డంవారిపల్లిలో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు గన్నేపల్లి, మిట్టపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆత్మగౌరవ దీక్ష ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎంవీ నారాయణరావు, ఉపాధ్యాయులు కరీ ముల్లాహుస్సేన్, విద్యావతి, సర్దార్, చెన్నకృష్ణయ్య, షర్మిల, వెంకటేష్, సురేష్, ప్రకాశరావు పాల్గొన్నారు.



సమస్యలు పరిష్కరించని సభలెందుకు?



ఉదయగిరిరూరల్: అధికారులను చుట్టిముట్టిన ప్రజలు



సీతారామపురం: అధికారులను నిలదీస్తున్న స్థానికులు



వరికుంటపాడు: గువ్వాడిలో నిర్వహిస్తున్న వైద్యశిబిరం

ఉదయగిరిరూరల్, జనవరి 5: సమస్యలు పరిష్కరించని గ్రామసభలు ఎందుకని ప్రజలు అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మండలంలోని బండగానిపల్లి పంచాయతీ కొత్తపల్లిలో ఐదో విడత జన్మభూమి-మాఊరు గ్రామసభ నిర్వహించారు. సభ ప్రారంభం కాగానే సీపీఎం డివిజన్ నాయకుడు కాకు వెంకటయ్య ఆధ్వర్యంలో ప్రజలు అధికారులను ప్రశ్నలతో ముంచెత్తారు. వివిధ సమస్యలపై ఎన్ని దఫాలు మొరపెట్టుకున్నా పట్టించుకొన్న అధికారులు లేరని అగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన తహసీల్దారు టి.వెంకటసునీల్ మీ సమస్యలన్నీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. అనంతరం సభ సజావుగా సాగింది. ఈ సందర్భంగా ప్రజల



దుత్తలూరు: చంద్రన్న కానుకలు అందచేస్తున్న నాయకులు

నుంచి అర్జీలు స్వీకరించడంతోపాటు చంద్రన్న కానుకలు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈలు కరిముల్లా, వెంకటేశ్వరరావు, కృష్ణ, వైద్యాధికారిణి శ్రీకళ, ఏఈవో సుధీర్‌కుమార్, ఆరోగ్య బోధకులు వెంకటసుబ్బయ్య, సర్వేయరు శివ, ఆర్ఐ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అలాగే మండలంలోని వెంగళరావునగర్‌లో సర్పంచు షేక్ షంషాద్‌బేగం అధ్యక్షతన జన్మభూమి-మాఊరు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ

అధికారులను నిలదీసిన ప్రజలు

చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ దుగ్గినబోయిన వెంకటస్వామి, ప్రత్యేకాధికారి నారాయణ, ఎంపీటీసీ రమేష్, ఎంపీడీవో ఫణిపవన్‌కుమార్, ఏవో జహీర్, ఏపీవో కాంతారావు, ప్రత్యేకాధికారిణి కోటేశ్వరి, తాహెర్, రియాజ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

దుత్తలూరు, జనవరి 5: నర్రవాడలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకుర్తి రవీంద్రబాబు లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, చంద్రన్న కానుకలు, పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చీదర్ల మల్లికార్జున, ఏఎంసీ వైస్ చైర్మన్ పేలపూడి వెంకటరత్నం, ఎంపీటీసీ పులివర్తి వెంకటేశ్వర్లు, సర్పంచు మేకపాటి మాలకొండ్రాయుడు, తహసీల్దారు రామకృష్ణ, ఈవోపీఆర్డీ జహీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులను నిలదీసిన వైసీపీ నాయకులు

వరికుంటపాడు, జనవరి 5: మండలంలోని కాంచెరువు, పెద్దిరెడ్డిపల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో అధికారులను ప్రజలు నిలదీశారు. కాంచెరువు గ్రామానికి చెందిన వైసీపీ మాజీ మండల కన్వీనర్ గుంటుపల్లి నాగభూషణం, గుంటుపల్లి ఆంజనేయులు విద్యుత్ సమస్యపై మండల ప్రత్యేకాధికారి సత్యవాణిని నిలదీశారు. పశు వైద్యాధికారి ఏనాడూ విధులకు రావడంలేదని మండిపడ్డారు. కాగా అర్హులకు పింఛన్లు ఇవ్వలేదంటూ కాంచెరువు సర్పంచు పులివర్తి సుబ్బారావు గ్రామసభను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ యర్రా చినబ్రహ్మయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ మధుసూదనరావు, వెంకయ్య, గంగవరపు వెంకటేశ్వరరావు, కాకి ప్రసాద్, సర్పంచులు మైనంపాటి వెంకట్రావు, అడుసుమల్లి రాజేంద్ర, ముజ్జే లక్ష్మీనారాయణ, లోకసాని రవికుమార్, షేక్ మాలకొండ్రాయుడు, నూనె ప్రసాద్, నారయ్య, కొండయ్య పాల్గొన్నారు. అలాగే గువ్వాడి, కాంచెరువు, పెద్దిరెడ్డిపల్లి గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించారు. వైద్యాధికారిణి రహమతున్నీసాబేగం ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు రియాజ్, నూర్‌బాషా, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

బసినేనిపల్లిలో గందరగోళం

సీతారామపురం, జనవరి 5: మండలంలోని గుండుపల్లి, బసినేనిపల్లి పంచాయతీల్లో జన్మభూమి-మాఊరు గ్రామసభలు నిర్వహించారు. బసినేనిపల్లి గ్రామసభలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో పంచాయతీలు పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రమణమ్మ, రమాదేవి, తహసీల్దారు కోటేశ్వరరావు, ఎంపీడీవో కిరణ్‌కుమార్, ఎంఈవో మస్తాన్‌వలి, పలు శాఖల అధికారులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

చంద్రన్న బీమా నగదు ఇప్పించండయ్యా..!

సీతారామపురం, జనవరి 30: మండలంలోని బసినేనిపల్లి గ్రామానికి చెందిన కల్లూరి కిరణ్‌కుమార్‌రెడ్డి గతేడాది జూన్‌లో ఆత్మకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు చంద్రన్న బీమాలో నమోదై ఉన్నా ఇప్పటి వరకు రూ.5 లక్షల చంద్రన్న బీమా అందలేదు. దీంతో ఇప్పటికైనా అధికారులు స్పందించి చంద్రన్న బీమా నగదు ఇప్పించాలని శుక్రవారం జన్మభూమి గ్రామసభలో మృతుడి తల్లి అధికారులను వేడుకొంటూ వినతిపత్రం అందజేశారు.



అధికారులకు వినతిపత్రం అందిస్తున్న మృతిడి తల్లి

సంక్షిప్తం

ఇంకుడుగుంతలు మాయం

వరికుంటపాడు, జనవరి 5: మండలంలోని పామూరుపల్లిలో ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన కొన్ని ఇంకుడుగుంతలు అనవాళ్లు లేకుండా మాయమయ్యాయని డీఆర్పీ చిన్నరాయుడు అన్నారు. శుక్రవారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ తమ బృందం చేపట్టిన తనిఖీల్లో వాటి నిర్మాణం పూర్తయిన వెంటనే ఫొటోలు తీసి బిల్లులు చేయించుకొన్నారే తప్ప అనంతరం అవి ఉపయోగం లేకుండా పోయాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాగే పనుల వద్ద సమాచార బోర్డులు ఏర్పాటు చేయకుండా నిధులు డ్రా చేశారన్నారు. ఫారం ఫాండ్స్ నిర్మాణ పనుల్లోనూ కొలతల తేడాలు ఉన్నట్లు గుర్తించామన్నారు.

పక్కాగృహాలపై సర్వే

ఉదయగిరి, జనవరి 5: ఉదయగిరి పట్టణంలో శుక్రవారం పక్కాగృహాలపై సర్వే నిర్వహించారు. 2014 తరువాత నిర్మించుకొన్న పక్కాగృహాలకు ప్రభుత్వ అనుమతితోపాటు బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ లబ్ధిదారులు చేసుకొన్న దరఖాస్తులను వీఆర్వో లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు షాహెద్, అరబ్ పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందన

వరికుంటపాడు, జనవరి 5: నియోజకవర్గస్థాయిలో శుక్రవారం వింజమూరు మండలం చాకలకొండ ఉన్నత పాఠశాలలో వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో తిమ్మారెడ్డిపల్లి పాఠశాల విద్యార్థులు ప్రథమస్థానంలో నిలిచినట్లు ప్రధానోపాధ్యాయుడు వై.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. పోటీల్లో ఏ.అమని, పీ.ఆర్పి, మానస, మహేంద్ర, సౌమ్యలు పాల్గొని తమ ప్రతిభను చాటి ప్రథమస్థానంలో నిలిచి రూ.7200 బహుమతి అందుకున్నారన్నారు. ఈ సందర్భంగా వారిని, ఉపాధ్యాయులు పి.వెంకటేశ్వర్లు, కె.సాంబశివరావును అభినందించారు.

గ్రామసభలు పరిశీలన

ఉదయగిరిరూరల్, జనవరి 5: మండలంలోని ఉదయగిరి, గండిపాళెం, తిరుమలాపురం గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు గ్రామసభలను నియోజకవర్గ అబ్జర్వర్ రాముడు పరిశీలించారు. అలాగే వెంగళరావునగర్‌లో గ్రామసభను తనిఖీ చేశారు. అనంతరం అధికారులకు తగు సూచనలు, సలహాలు అందచేశారు.

పెట్టుబడిలేని వ్యవసాయంపై అవగాహన

ఉదయగిరిరూరల్, జనవరి 5: మండలంలోని బిజ్జంపల్లి, లింగంనేనిపల్లి గ్రామాల్లో శుక్రవారం రైతులకు ఆత్మ బీటీఎం సుధాకర్, ఏఈవో సుధీర్‌కుమార్‌లు పెట్టుబడిలేని వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి సాగు చేసిన మాగాణి కయ్యల్లో ఏలాంటి ఖర్చు లేకుండా మొక్కజొన్న పంట సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఈవోలు, రైతులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధర కల్పించడమే నాబార్డు ధ్యేయం

దుత్తలూరు, జనవరి 5: రైతులు పండించిన పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించేందుకు నాబార్డు కృషి చేస్తుందని ఏజీఎం రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం దుత్తలూరులో రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాబార్డులో చేరిన రైతులకు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం కోసం కృషి చేస్తామని తెలిపారు. రైతులకు ప్రోత్సాహం అందించేందుకు బ్యాంకులతో అనుసంధానమైన రుణాలు మంజూరు చేస్తామన్నారు. నాబార్డు ద్వారా రుణాలు తీసుకొన్న రైతులు సకాలంలో చెల్లిస్తూ వారి ఆర్థికాభివృద్ధిని పెంచుకోవాలన్నారు. పొలాల అభివృద్ధితోపాటు రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు మేనేజర్ రామాంజనేయులు, నాబార్డు అధికారి రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న నాబార్డు ఏజీఎం రమేష్‌బాబు

విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలి



మాట్లాడుతున్న శ్రీనివాసులు

ఉదయగిరి, జనవరి 5: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని పంచాయతీ ఈవో ఎల్.శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా విద్యాప్రగతిపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బడిబయట పిల్లలు బడిలో చేర్చే విధంగా చూడాలన్నారు. పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. జిల్లాస్థాయిలో ఉదయగిరిని ప్రథమస్థానంలో నిలిపాలని, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు చేరకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరేవిధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు భిక్షాలు, జిలానీబాషా, ఎండీ గౌస్, షబ్బీర్, హజీరా, మోహన్‌రావు, సీఆర్పీ ఇనయితుల్లా పాల్గొన్నారు.

రేపు అవగాహన సదస్సు

ఉదయగిరిరూరల్, జనవరి 5: కావలి పాతూరు శివాలయం వీధిలోని ది హ్యాండ్ లూమ్ క్లాత్‌మర్చంట్స్ అసోసియేషన్ కల్యాణ మండపంలో ఆదివారం బ్రాహ్మణ సంక్షేమంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉదయాద్రి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు ఎస్‌వీఎస్ వరప్రసాద్ శుక్రవారం తెలిపారు.

వాకాడులో రేపు వైద్య శిభిరం

వాకాడు జనవరి 5: ఈ నెల 7వ తేది ఆదివారం ఉదయం 9 గంటలకు మండల కేంద్రంలోని ఎస్‌ఏఎల్‌సీ పాఠశాలలో పేర్నాటి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకుడు పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు అపోలో ఆసుపత్రి, హ్యాపీ డెంటల్ క్లినిక్, సాయిరాం మెటర్నిటీ ఇన్‌ఫెర్టిలిటీ, కిడ్నీ క్లినిక్‌ల నుంచి అన్ని రకాల వైద్య నిపుణులతో మెగా వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

» ఎమ్మెల్యే పాశం

గూడూరు, జనవరి 5: ప్రజల సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ పొనకా దేవసేన అన్నారు. శుక్రవారం స్థానిక 12, 13,14,15 వార్డుల్లో జన్మభూమి - మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ టీడీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్లు బత్తిన శ్రీదేవి, షంషీర్, కోడిపర్తి కల్పన, బండి విజయమ్మ, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వాటంబేడు శివకుమార్ పాల్గొన్నారు.



గూడూరు: ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్యే పాశం, చైర్‌పర్సన్ పొనకా



చిల్లకూరులో రేషన్‌కార్డులు అందజేస్తున్న ఎంపీపీ రమాదేవి

గూడూరు రూరల్‌లో...

చెన్నూరు గ్రామంలో వైస్ ఎంపీపీ మట్టం శ్రావణి, సర్పంచు తోడేటి శివకుమార్ మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. రేషన్‌కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. డీటీ శైలకుమారి, ఆర్‌ఐ శ్రీనివాసులు, జనార్దన్‌రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెడిచెర్ల, కొమ్మనేటూరు గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు.



చెన్నూరులో చంద్రన్న సంక్రాంతి కానుక అందజేస్తున్న వైస్ ఎంపీపీ, సర్పంచు

చిల్లకూరు మండలంలో..

చిల్లకూరు మండల పరిధిలోని ఓడూరు, తిమ్మనగారిపాళెం, తిప్పగుంట పాళెం, పొన్నవోలు గ్రామాల్లో రేషన్‌కార్డులు, సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. ఎంపీపీ రమాదేవి, ప్రత్యేక అధికారి శ్రీకాంత్, పెనుబోలు జానకిరామిరెడ్డి, చిల్లకూరు పట్టాభిరెడ్డి, పారిచెర్ల శ్రీరామచంద్రయ్య, తహసీల్దారు రమణయ్య, ఎంపీడీవో విజయేంద్రకుమార్ పాల్గొన్నారు.

ప్రజల ముంగిట ప్రభుత్వం

చెందోడు(కోట),జనవరి 5 : అధికారులు గ్రామాల్లోకి వచ్చి, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడమే జన్మభూమి మా ఊరు లక్ష్యమని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెందోడు ఎంపీటీసీ సభ్యుడు బోధనపు బాల సుబ్రహ్మణ్యం, సీనియర్ టీడీపీ నాయకుడు దేవారెడ్డి మనోజ్‌రెడ్డి, వేణుంబాక మాధవ్ కృష్ణారెడ్డి, పుచ్చపల్లి సుధాకర్‌రెడ్డిఅన్నారు. మండల పరిధిలోని చెందోడు, తిమ్మనాయుడు పాళెం గ్రామాల్లో శుక్రవారం తహసీల్దార్ కోసూరు రాజ్యలక్ష్మి, ఎంపీడీవో బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జన్మభూమి మాఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు చంద్రన్న సంక్రాంతి కానుకలు, విద్యార్థులకు స్కాలర్ షిప్ చెక్కులు పంపిణీ చేశారు. చెందోడులో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్యలక్ష్మి గర్భిణులకు సారె పంపిణీ చేశారు. ఏఈలు భావనారాయణ, రామయ్య, మాధవ్, ఆర్‌ఐ వేణుగోపాల్, కార్యదర్శి పద్మమ్మ, గ్రామస్థులు పాల్గొన్నారు.



కోట: సంక్రాంతి కానుక పంపిణీ చేస్తున్న మనోజ్‌రెడ్డి, తహసీల్దారు రాజ్యలక్ష్మి



వాకాడు: బాలామృతం పంపిణీ చేస్తున్న జేడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

వాకాడు, జనవరి 5: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని కొండాపురం సర్పంచ్ ఏనుగు పుష్ప అన్నారు. శుక్రవారం కొండాపురంలో ఎంపీడీవో ప్రమీలరాణి ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానికులు తమ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యపై తహసీల్దారు సమాధానం చెప్పాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కొంత సమయానికి పోలీసుల కలుగజేసుకుని సర్దిచెప్పారు. అనంతరం రేషన్‌కార్డులు, చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. కాశీపురంలో సర్పంచే కోటమ్మ అధ్యక్షతన తహసీల్దారు లావణ్య అర్జీలు స్వీకరించి, చంద్రన్న సంక్రాంతి కానుకలు, రేషన్ కార్డులు, బాలికా సంరక్షణ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ తహసీల్దారుతో కలసి సీమంతాలు నిర్వహించారు. అనంతరం బాలామృతం పంపిణీ చేశారు. ఎంఈవో బాబు, ఏపీఎం జమునారాణి, హౌసింగ్ ఏఈ అహ్మద్‌బాషా పాల్గొన్నారు.

సంక్షిప్తం

ఎస్సీలను ఆలయాల్లోకి అనుమతించకపోవడం అమానుషం



మాట్లాడుతున్న అరవ పార్వతయ్య

గూడూరు, జనవరి 5: ఎస్సీలను దేవాలయంలోకి అనుమతించకపోవడం అమానుషమని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు అరవ పార్వతయ్య, తాజుద్దీన్ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిల్లకూరు మండలం తీపనూరు గ్రామంలోని ఎస్సీలను కొందరు కపాలమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ ఆలయాల్లోకి వెళ్లనివ్వకుండా బహిష్కరించడం మంచి పద్ధతి కాదన్నారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటుతున్నా కుల వివక్ష పాటించడం దారుణమన్నారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామంలోని ఎస్సీలకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో వెంకటయ్య, పెంచలయ్య, ఉదయ్‌కుమార్, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు

విద్యుత్ కార్మికుల నిరసన



నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు

గూడూరు(రూరల్), జనవరి 5: మండల పరిధిలోని నెల్లటూరు స్టోర్స్ వద్ద ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జిలు ధరించి కాంట్రాక్టు కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను విద్యుత్ సంస్థలోకి విలీనం చేసుకోవాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సత్య, సురేష్, కృష్ణయ్య, రత్నయ్య, గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

నిందితులపై చర్యలు తీసుకోవాలి

గూడూరు, జనవరి 05: చిట్టమూరు రత్నం హత్యకేసులో నిందితులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కౌన్సిలరు మస్తానమ్మ, బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆరుంధతీయ పాళెం వద్ద వారు విలేఖరులతో మాట్లాడుతూ మరో హత్య జరుగకుండా నిందితులపై అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో బుజ్జమ్మ, చిట్టేమ్మ, మల్లి, సుజాత, లత, జనార్దన్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తాం

గూడూరు, జనవరి 5: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ, జిల్లా పదవులకు సంబంధించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ పార్టీ అధ్యక్షుడుగా దువ్వూరు రవీంద్రరెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శిగా పంటా శ్రీనివాసులురెడ్డి, కాంగ్రెస్ జిల్లా కాపు విభాగం ప్రధాన కార్యదర్శిగా పసుపులేటి సిద్ధయ్యానాయుడును ఏకగ్రీవంగా ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశామన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం జిల్లా పర్యటన సందర్భంగా అధికారు లతో సమీక్షించి రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. మునిగిరీష్, మోపాటి రామరాఘవరెడ్డి, జిలానీబాషా, జహంగీర్, ప్రసాద్‌రెడ్డి, సిదా ్దరెడ్డి, శివకోటారెడ్డి, ముర్తుజా, వాసు, కల్లూరు రవి, కార్తీక్, కిషోర్ పాల్గొన్నారు.



నియామక పత్రాలు అందజేస్తున్న పనబాక కృష్ణయ్య

సామిల్లులో అగ్నిప్రమాదం



మిల్లులో కాలిపోయిన యంత్రాలు

గూడూరు, జనవరి 5: స్థానిక తిలక్‌నగర్‌లోని ఓ సామిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో శుక్రవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో మోటర్లు, పరికరాలు కాలిపోయి రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని చిన్నస్వామి ఆవేదన వ్యక్తం చేశారు

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ముట్టడి

గూడూరు(రూరల్), జనవరి 5: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ పిలుపు మేరకు శుక్రవారం మండల బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మందా కృష్ణమాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పిన బీజేపీ మాట తప్పడంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కార్యక్రమంలో నాగరాజు, గోవిందు శ్రీనివాసులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక కటకరాజవీధిలోని డివిజన్ బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించినట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగపూరి పెంచలయ్య తెలిపారు. కార్యక్రమంలో రాధయ్య, కోటిబాబు, మల్లికార్జున, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు



బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న నాయకులు

వ్యవసాయ సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలి

కోట, జనవరి 5 : వ్యవసాయ విద్యుత్ సమస్యలపై దృష్టిసారించాలని సీనియర్ బీజేపీ నాయకుడు పెళ్లేటి గోపాల్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారన్నారు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా పవర్ ప్రాజెక్టులున్నందున ఇక్కడ కూడా వ్యవసాయ రంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

సంక్షిప్తం

ఆత్మగౌరవం ర్యాలీ



ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు

కోట, జనవరి 5 : ప్రతి ఇంటా విధిగా మరుగుదొడ్డిని నిర్మించుకుని అంటురోగాలకు దూరంగా జీవించాలని, బహిరంగ మల విసర్జన చేయరాదంటూ విద్యార్థులు ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. బీసీ గురుకులాల జిల్లా కన్వీనర్ మహ్మద్ బాషా ఆధ్వర్యంలో కోటలోని బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శుక్రవారం ఆత్మగౌరవంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. బహిరంగ మలవిసర్జనతో కలిగే నష్టాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. అంటు రోగాల వ్యాప్తి, నివారణ అంశాలపై మహిళలకు అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి వుండాలని, అందుకోసం అధికారుల సహకారం తీసుకోవాలని విద్యార్థులు కోరారు. క్రాస్ రోడ్డు వద్దకు చేరుకుని మానవహారం నిర్మించారు

8 నుంచి సంక్రాంతి సెలవులు

విద్యానగర్(కోట), జనవరి 5 : కోట మండలం విద్యానగర్ ఎన్‌బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు శుక్రవారం కళాశాల యాజయాన్యం ప్రకటించింది. ఈ నెల 6,7 తేదీల్లో సాధారణ సెవులు వుండడంతో వాటిని కలుపుకుని 16వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. 17వ తేదీ కళాశాల పునః ప్రారంభం అవుతుందని యాజమాన్యం తెలిపింది.

చంద్రన్న కానుక పంపిణీ



చంద్రన్న కానుక పంపిణీ చేస్తున్న నేతలు

వాలమేడు (వాకాడు) జనవరి 5: చంద్రన్న కానుకలను సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ జిల్లా నాయకుడు, నిడిగుర్తి సర్పంచు వాకాటి సంపత్‌కుమార్ అన్నారు. శుక్రవారం వాలమేడులో ఆయన చంద్రన్న కానుకలు పంపిణీ చేశారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

పేదలకు అన్నదానం

గూడూరు(రూరల్), జనవరి 5: స్థానిక కుమ్మరవీధిలో శుక్రవారం నీలిశెట్టి చెంచుసుబ్బారావు జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నీలిశెట్టి రామకృష్ణ శ్రీనివాసులు, ఎస్‌ఎల్‌ఎన్‌బాబు, ఎస్‌ఎల్ఎన్ స్వామి, కుమార్ పాల్గొన్నారు

సీఎం గారూ.. నీరిచ్చి ఆదుకోండి!

గూడూరు, జనవరి 5: సాగుకు నీరిచ్చి ఆదుకోవాలని డివిజన్‌లోని రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరుతున్నారు. శనివారం జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం జిల్లాకు వస్తుండడంతో తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి నష్టాలు అనుభవిస్తున్న రైతులు , ఈ ఏడాది ఓ మోస్తరు వర్షం కురవడం, డిసెంబరులో తుఫానులు వస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో చెరువుల్లో చేరిన నీటితో నార్లు పోసుకుని, సుమారు 1.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వరుణుడు ముఖం చాటేయడంతో పంటలను కాపాడుకునేందుకు సాగు నీరందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం గూడూరు నియోజకవర్గం పరిధిలోనే 80 వేలకు పైగా ఎకరాల్లో వరి సాగవుతోంది. అధికారులు కాలువల ద్వారా కండలేరు జలాలను చెరువులకు సరఫరా చేస్తామని చెబుతున్నా ఇప్పటి వరకు సక్రమంగా నీరు అందకపోవడంతో రైతులు విలవిలలాడుతున్నారు.



సాగులో ఉన్న వరిపైరు

స్వర్ణముఖి బ్యారేజీకి నీటి విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేకుండాపోయింది. అపర భగీరధుడుగా పేరు తెచ్చుకున్న సీఎం కరువు ప్రాంతమైన రాయలసీమలోనే ఒక్క ఎకరా పంట కూడా ఎండకుండా చర్యలు తీసుకుని ఆదుకున్నారు. అదే తరహాలో తమ డివిజన్‌లోని ఒక ఎకరా పంట కూడా ఎండకుండా నీరు అందించి తమ కష్టాలను తీర్చాలని డివిజన్ రైతాంగం కోరుకుంటున్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో యువజనోత్సవాలు



ముగ్గుల పోటీలో పాల్గొన్న విద్యార్థినులు

గూడూరు(రూరల్), జనవరి 5: స్థానిక డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో వివేకానంద యువజనోత్సవాలు, సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు ఏబీవీపీ డివిజన్ కార్యదర్శి మనోజ్‌కుమార్ తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు ముగ్గుల పోటీలు, దేశభక్తికి సంబంధించి నృత్యపోటీలు, సాంప్రదాయ వస్త్ర ధారణ పోటీలు నిర్వహించామన్నారు. విజేతలకు శనివారం బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో దొరబాబు, చిన్నా, మల్లికార్జున, సూర్య, రవి, కోటయ్య, జార్జి తదితరులు పాల్గొన్నారు

8 లక్షల చేప పిల్లల విడుదల

గూడూరు(రూరల్), జనవరి 5: మత్స్య, గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం మత్స్యశాఖ ద్వారా గూడూరు మండలం విందూరు, చెన్నూరు. బాలాయపల్లి మండలం గొట్టికాడు, సంగవరం, డక్కిలి మండలం దందోలు, నాయుడుపాళెం, లింగసముద్రం, డక్కిలి చెరువుల్లో మిషన్ ఫింగర్‌లింగ్స్ 2017-18 పథకం ద్వారా శుక్రవారం 8 లక్షల చేపపిల్లలను వదిలినట్లు మత్స్యశాఖ ఏడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ చేపలు పెద్దవయ్యాక, గిరిజన మత్స్యకార కుటుంబాలు పట్టుకుని జీవనోపాధి పొందవచ్చునన్నారు.

నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ

గూడూరు, జనవరి 5: స్థానిక నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థులకు వృత్తి నైపుణ్యాలపై శిక్షణ తరగతులు నిర్వహించినట్లు కళాశాల మేనేజింగ్ సెక్రటరీ వినయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్‌బీసీ రాయలసీమ రీజనల్ ప్రాజెక్టు మేనేజర్ కిషోర్ మాట్లాడుతూ విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పరమేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, ఖాదర్‌బాషా పాల్గొన్నారు.

వ్యాసరచన పోటీ

గూడూరు(రూరల్), జనవరి 5: స్థానిక ఎస్‌కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నాగలక్ష్మి మాట్లాడుతూ జన్మభూమి - మా ఊరు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఈ పోటీ నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశామన్నారు.

ఆత్మగౌరవంపై అవగాహన

గూడూరు(రూరల్),జనవరి 5: వేములపాళెం ప్రాథమిక పాఠశాలలో ఆశుక్రవారం ఆత్మగౌరవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం కొండూరు రామరాజు మాట్లాడుతూ బహిరంగ మలమూత్ర విసర్జనతో వచ్చే అనారోగ్యాలపై విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు.

దివ్యాంగులకు సరుకుల పంపిణీ

గూడూరు(రూరల్), జనవరి 5: స్థానిక వీరభద్రస్వామి ఆలయంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం దివ్యాంగులకు ఫలసరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి రెడ్ సంస్థను అభినందించారు. జానాసుధీర్, జీవని, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.



సరుకులు పంపిణీ చేస్తున్న డాక్టర్ రోహిణి



స్వతంత్ర కుమారిని అభినందిస్తున్న ఎమ్మెల్యే

అవార్డు గ్రహీతకు అభినందన

గూడూరు, జనవరి 5: చిల్లకూరు మండలం కృష్ణాపురం గిరిజన కాలనీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని స్వతంత్రకుమారికి రాష్ట్ర స్థాయి అవార్డు రావడంతో ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ శుక్రవారం ఆమెను అభినందించారు. మరెన్నో అవార్డులు సాధించేలా కృషి చేయాలని కోరారు

కావలి టౌన్



పేదలకు నిత్యావసరాల పంపిణీ

కావలి, జనవరి5: స్థానిక రెడ్‌క్రాస్‌భవనంలో సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో గడ్డం భక్తవత్సలరెడ్డి జ్ఞాపకార్థం ఆయన తనయుడు మల్లికార్జునరెడ్డి 20 మంది పేదలకు శుక్రవారం నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాత మామ రవికుమార్‌రెడ్డి, సుధీర్‌నాయుడు, జాఫర్‌ఖాన్, అరుణ, కిరణ్, ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతులు కల్పించండి

» రోడ్డుపై బైఠాయించిన కృష్ణారెడ్డిపాలెం గ్రామస్థులు » జన్మభూమిపై నిరసన

కలిగిరి, జనవరి5: తమకాలనీకి ఎటు వంటి మౌలికవసతులు లేవంటూ కృష్ణారెడ్డి పాలెం ఎస్సీ కాలనీవాసులు రోడ్డుపై బైఠాయించారు. జన్మభూమి-మా ఊరు కార్య క్రమం జగనీయబోమంటూ శుక్రవారం కలి గిరి-కొండాపురం రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులు కాలనీలో పర్యటించి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దారు పీ జనార్దనరావు అధికారులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవా సులు తాగునీటివసతి, వీధిలైట్లు, సీసీరోడ్ల నిర్మాణం, చంద్రన్న కానుకలు, ల్యాబ్ సౌక ర్యంతోకూడిన వైద్యపరీక్షలు, మినరల్‌వాటర్ ప్లాంట్, మరుగుదొడ్ల నిర్మాణాలు, రేషనుకా ర్డులు, పింఛన్ల మంజూరు, అంగన్‌వాడీభ వనం, కమ్యూనిటీ హాలు, పక్కా గృహాల మంజూరు, తదితర 11డిమాండ్లను



కృష్ణారెడ్డిపాలెంలో రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు

వినతిపత్రం రూపంలో స్థానికులు తహసీల్దా రుకు అందించారు. వినతులు పరిశీలించిన తహసీల్దారు వీలైనంతమేర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఇదిలా ఉండగా మండలంలోని తూర్పుగుడ్డదొనలో జరిగిన జన్మభూమి గ్రామసభలో విద్యుత్‌స మస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని లైన్‌మెన్ సహకరించడంలేదంటూ ఎంపీపీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎంపీపీ విద్యుత్‌సిబ్బందిని మంద లించి ఉన్నతాధికారులతో మాట్లాడి గ్రామస్థుల సమస్యను పరిష్కరిస్తామన్నారు. అదేవిధంగా కాలనీవాసులు తాగునీటికి ఇబ్బందిపడుతున్నామని తెలుపగా అనుమ తులు మంజూరయ్యాయని సంక్రాంతి అనం తరం రూ.60లక్షలతో రెండు ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించడం జరుగు తుందన్నారు. గ్రామానికి అవసరమైన తారు రోడ్డు నిర్మాణానికి రూ.81లక్షలు మంజూర య్యాయని వీటిపనులు త్వరలో ప్రారంభిం చడం జరుగుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ పథకాలపై అతిథులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే నర్మద, డీటీ నవీన్‌కుమార్, ఏపీఎం డైరెక్టర్ నరేంద్ర, కలి గిరయ్య, పీ నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సమాచారం

కూరగాయల ధరలు

కూరగాయ	కిలో ధర(రూ.లలో)
టమోటా	9.00
వంకాయలు	23.00
బెండకాయలు	20.00
బీరకాయలు	38.00
సొరకాయలు (ఒకటి)	13.00
బీన్స్	28.00
కాకరకాయలు	25.00
దోసకాయలు	20.00
మునగకాయలు	---
దొండకాయలు	16.00
పచ్చిమిర్చి	20.00
ఉల్లగడ్డలు	17.00
చామగడ్డలు	35.00
క్యారెట్	50.00
బీట్రూట్	27.00
ముల్లంగి	17.00
క్యాబేజీ	32.00
గోరుచిక్కుడు	22.00
అల్లం	40.00
చిక్కుడు	40.00

ముఖ్యమైన ఫోన్ నెంబర్లు

ఆర్డీవో	- 9849904054
తహసీల్దార్	-9849904063
ఆర్డీవో	-9848528360
డీఎస్పీ	-9440796333
ఒకటో పట్టణ సీఐ	-9440796312
రెండో పట్టణ సీఐ	-9440796336
రూరల్ సీఐ	-9440796334
ఎక్సైజ్‌సీఐ	-9440902521
మున్సిపల్ కమిషనర్	-9849907342
మున్సిపల్ డీఈ	-9849908033
అగ్నిమాపక అధికారి	-08626243101
పట్టణప్రణాళిక అధికారి	-9849908662
ఎంపీడీవో	-9849911737
ఎంఈవో	-9440634143
వాణిజ్య పన్నుల శాఖ	-8008111354
విద్యుత్ శాఖ డీఈ	-9440811989.
ఏడీఈ	-9440812008
వెంగళరావునగర్ సబ్‌స్టేషన్	-9490615328
పుల్లారెడ్డి నగర్ సబ్‌స్టేషన్	-9490615329
మద్దూరుపాడు సబ్‌స్టేషన్	-9490615330
ముసునూరు సబ్‌స్టేషన్	-8331011824

సినిమాగైడ్

కావలి

లత ఏ/సీ :	ఒక్క క్షణం
స్రవంతి:	జూమంజీ
ఎస్వీ వెంకటేశ్వర:	హలో

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అల్లూరు, జనవరి5: అల్లూరు మండ లంలో శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సర ఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అల్లూరు విద్యుత్ శాఖ ఏఈ కృష్ణమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. అల్లూరు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం కొన్ని మరమ్మ తుల కారణంగా అంతరాయం జరుగుతుం దన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

రైతులకు సేవ చేయడమే నా లక్ష్యం

కావలిరూరల్, జనవరి5: నేను రైతు బిడ్డనని.. వారి కష్టసుఖాలు తెలుసని రైతులకు సేవ చేయడమే నా లక్ష్యమని రాజధాని నిర్మాణ కమిటీ సభ్యుడు బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు. కావలి రూరల్ మండలం కొత్తపల్లి, చలంచర్ల గ్రామాల్లో సర్పంచులు చిమ్మిలి వసు మతి, చాగంటి రమణమ్మ అధ్యక్షతన శుక్రవారం జన్మభూమి- మా ఊరు కార్యక్రమం జరిగింది. కొత్తపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీద మస్తాన్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆపార్టీ నాయకులతో సఖ్యతగా ఉండి కావలి నియోజకవర్గానికి రూ. 550 కోట్లకు అభివృద్ధి పనులను చేశామ న్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే అభివృద్ధి పనులు పట్టించు కోకపోగా అభివృద్ధిని ఆటంకపరుస్తు న్నాడన్నారు. గ్రామంలో రూ. 75 లక్ష లతో సీసీ రోడ్ల పనులను త్వరలో ప్రారంభిస్తారన్నారు.అలాగే రూ. 26 లక్షలతో స్కూల్ భవన అదనపు గదులు, రూ. 15 లక్షలతో పంచా యతీ భవనం మంజూ రయ్యాయన్నారు. గ్రా మానికి చెందిన రైతు లు తమ పంటలు ఎండుతున్నాయని గ్రామంలో 1100 ఎక రాల సాగుభూమి ఉం డగా చెరువు సామర్థ్యం 350 ఎకరాలకు ఉండని మిగిలిన 750 ఎకరాలకు పారుదల లేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతు లు తెలిపారు. ఈ నెల 6న ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నెల్లూ రుకు రానున్నారని ఈ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్లి లిఫ్ట్ ఇరిగేష న్ ద్వారా చెరువుకు నీరు అందించేలా ప్రయత్నిస్తానని రైతులకు హామీ ఇచ్చారు. నియోజకవర్గ స్థాయిలో దగ దర్తిలో జరిగిన గ్రిగ్ పోటీల్లో కొత్తపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన 40మంది విద్యార్థులకు బహుమతులను అంద జేసి పాఠశాల హెచ్ఎం జయలలి తను అభినందించారు. ఈ కార్యక్ర మంలో నుడా డైరెక్టర్ పాలడుగు రంగారావు, జడ్పీటీసీ పెంచలమ్మ, ఎంపీపీ పద్రి మహేశ్వరి, సీనియర్ నాయకులు నాయుడు రామ్‌ప్రసాద్, ఉప్పాల వెంకయ్య, లేబర్ అధికారి వరప్రసాదం, ఏఎస్‌వో మందాటి నరేష్, నాయకులు పొన్నగంటి మా ల్యాద్రి, చాగంటి వెంకటేశ్వర్లు, చిమ్మిలి అంకబాబు, పెద్దమాలకొండయ్య, తదితరులు పాల్గొన్నారు.



ట్రాక్టర్ నడుపుతున్న మస్తాన్‌రావు

అభివృద్ధి చేస్తుంటే ఇబ్బందులు పెడుతున్నారు

» జన్మభూమిలో చైర్‌పర్సన్ అలేఖ్య కంటతడి

కావలిటౌన్, జనవరి5: అభివృద్ధి చేస్తుంటే ఇబ్బందు లు పెడుతున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ అలేఖ్య వాపోయింది. 13వ వార్డులోని గొల్లపాలెం కల్యాణ మండపం వద్ద శుక్ర వారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. మున్సిపల్ ఆర్ఐ సుబ్బారావు పర్య వేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అలేఖ్య మాట్లాడుతూ వైసీపీ నుంచి వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై కొన్ని పరిస్థితులు వల్ల టీడీపీలో చేరాల్సి వచ్చిందన్నారు. చైర్‌పర్సన్‌గా మూడున్నరేళ్ల కాలంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానన్నారు. ఈ నేపథ్యంలో చైర్‌పర్సన్ అలేఖ్య ప్రసంగం మధ్యలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీంతో వేదికపై ఉన్న టీడీపీ నేతలు అధికారులు ఆమెను సముదాయించారు. ప్రసంగం ఆద్యంతం ఆవేదనభరితంగా మాట్లాడారు. అనంతరం చంద్రన్న కానుకలు, రేషన్‌కార్డులు పంపిణీ చేశారు. జన్మభూమి కార్యక్రమాల్లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాలను ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గుత్తికొండ కిషోర్ పరిశీలించి రోగులకు మందులు పంపిణీ చేశారు. 14వ వార్డులో కౌన్సిలర్ మందా శ్రీనివాసులు అధ్యక్షత వహించగా మున్సిపల్ డీఈ విజయలక్ష్మీ ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. అనేక మంది అర్జీదారులు జన్మభూమిలో తమకు న్యాయం జరగడం లేదని మూకుమ్మడిగా నినదించారు. కౌన్సిలర్ శ్రీనివాసులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కనమర్లపూడి నారాయణ కూడా వారికి వత్తాసు పలకడంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం జరిగింది. 15వ వార్డులో కౌన్సిలర్ ఉప్పు వెంకటస్వామి అధ్యక్షతన జన్మభూమి కార్యక్రమం జరిగింది. 21వ వార్డు జన్మభూమి కార్యక్రమం మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ పర్యవేక్షణలో సెంటాన్స్ పాఠశాలలో జరగగా స్థానిక కౌన్సిలర్ కేతిరెడ్డి శ్రీలత జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరిస్తు గైర్హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో పట్టణ జన్మభూమి కమిటీ సభ్యులు అమరా వేదగిరి, జ్యోతి బాబూరావు, టీడీపీ నేతలు ఆత్మకూరి బ్రహ్మయ్య, పోట్లూరి శ్రీనివాసులు, గుత్తికొండ కిషోర్, జెట్టి శేషారెడ్డి, దావులూరి దేవకుమార్, శ్రీనివాసులరెడ్డి, షేక్ చెన్నయ్య, జ్వాలారావు, రవ్వా సుబ్బారావు, సన్నిబోయిన నారాయణ, కమర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.



కంటతడి పెడుతున్న అలేఖ్య

హక్కుల కోసం పోరాడితే అరెస్టు చేస్తారా!?

» ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వర్లు

బిట్రగుంట, జనవరి5: మాదిగల హక్కుల కోసం పోరాడుతున్న మంద కృష్ణమాదిగను అరెస్టు చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు జీ వెంకటేశ్వర్లు అన్నారు. బోగోలు తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని 24 ఏళ్లుగా మంద కృష్ణమాదిగ నిరంతర పోరాటం చేస్తున్నా తెలుగు రాష్ట్రాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు ప్రత్యేక చట్టబద్ధతకు దృష్టికి ఉంచాలని అప్పటి వరకు మాదిగల పోరా టం ఆగదన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, మంద కృష్ణమాదిగను విడుదల చేయాలని, ఆయనపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తి వేయాలని వారు డిమాండ్ చేశారు.



తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ ఉపాధ్య క్షుడు జయరాజ్, మాల్యాద్రి, మాలకొండయ్య, భాస్కర్, శేఖర్, జయరాజు, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.

విద్యార్థులకు ముగ్గుల పోటీలు

అల్లూరు, జనవరి 5 : స్థానిక రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినులకు విప్రో, సంతూర్ సాఫ్ట్‌టచ్ ప్రోడక్ట్స్‌ల ఆధ్వర్యంలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు పాల్గొని వివిధ రకాల ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపాల్ పరశురాం, లక్ష్మీనారాయణ, నాగార్జున, మల్లికార్జునరావుతోపాటు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.



కాలిపోతున్నాయ్..

» లో ఓల్టేజ్‌తో కాలుతున్న వ్యవసాయ మోటార్లు » ఆందోళనలో అన్నదాతలు

కలిగిరి, జనవరి5: మండలంలోని తూర్పు, పడమర గుడ్లదొన పంచాయతీలతో పాటు పలు గ్రామాల్లో లోఓల్టేజీతో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే వర్షాభావం, ఆపై ఇచ్చే విద్యుత్ సరఫరా ఏడుగంటలు మాత్రమే. విడతలుగా ఇవ్వడంతోపాటు రాత్రివేళల్లో సరఫరా అవుతున్నప్పుడు అన్నదాతలు ప్రమాదాలను సైతం లెక్క చేయకుండా జాగారంచేస్తూ పొలాలను తడుపుకోవాల్సి వస్తుంది. అయితే గోరుచుట్టుపై రోకటి పోటులా వ్యవసాయ మోటార్లకు సరఫరా అవుతున్న విద్యుత్ లో ఓల్టేజీగా రావడంతో మోటార్లు కాలిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలిపోయిన మోటార్లను తీసుకొని పట్టణానికి పోయి మరమ్మతులు చేయించుకునే సరికి రెండు మూడురోజులు పట్టడంతోపాటు పొలాల్లో నీటిపారుదల ఆగిపోతుంది. దీంతో మోటార్ల మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చు చేయడంతోపాటు, పైర్లు ఎండిపోవడం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అనంతపురం సబ్ స్టేషన్ ఫీడర్‌నుంచి తూర్పు, పడమర గుడ్లదొనలకు వ్యవసాయ విద్యుత్ సరఫరా అవుతుండేది. అయితే ఇటీవల కొంతకాలం క్రితం ఈ ఫీడర్‌కు కొత్తపాలెంకు లైను కలవడంతో లోడ్ ఎక్కువై వ్యవసాయ మోటార్లకు సరఫరా అయ్యే విద్యుత్ లో ఓల్టేజిగా మారిపోయింది. అప్పటి నుంచి తరుచూ విద్యుత్ సమస్యలు ఎదుర్కుంటున్నామని రైతులు వాపోతున్నారు. కొత్తపాలెం లైను తీసివేసి పాతపద్ధతి ప్రకారం అనంతపురం ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా ఉంచాలని అధికారులకు ఎన్నిమార్లు విన్నవించినా ఉపయోగంలేకపోయిందన్నారు. ఇప్పటికైనా పాతపద్ధతిని విద్యుత్ సరఫరా చేసి అన్నదాతల ఇబ్బందులు తొలగించాలని విద్యుత్‌శాఖ అధికారులను కోరుతున్నారు.


వ్యవసాయపొలంలో విద్యుత్ మోటారు

మరమ్మతులకు ఖర్చుచేయాల్సి వస్తుంది



లో ఓల్టేజి సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయి. మరమ్మత్తులు చేయించుకోవాలంటే వేలకువేలు ఖర్చు పెట్టుకోవాల్సివస్తుంది.

- కొమ్మి కొండపనాయుడు, గుడ్లదొన

పాతపద్ధతి ప్రకారం సరఫరా చేయాలి



గతంలో మాదిరిగా అనంతపురం ఫీడర్‌నుంచి వచ్చే సరఫరా ఉంచాలి. కొత్తపాలెం లైనుకు కలపడం వలన లోడ్ ఎక్కువై లో ఓల్టేజీతో మోటార్లు కూడా తిరగడంలేదు.

- కొమ్మి పెదకొండయ్య, గుడ్లదొన

ఇబ్బందులు తొలగించాలి



వ్యవసాయ అవసరాలకు సరఫరా అయ్యే విద్యుత్ లోఓల్టేజిగా వస్తుండటం వలన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను పరిష్కరించాలి.

- వడ్లమూడి కొండపనాయుడు, గుడ్లదొన

సమస్య పరిష్కరిస్తాం



లో ఓల్టేజీ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు బాధపడుతున్న విషయం తెలిసింది. సిబ్బందిచే విద్యుత్ కనెక్షన్లను పరిశీలించి కారణం తెలుసుకొని సమస్యను పరిష్కరిస్తాం.

-గోపి, ఏడీఈ,కలిగిరి

సంక్షిప్తం

ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోండి

కొండాపురం, జనవరి5: ఆదర్శ పాఠశాలలో 2018-19 సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశపరీక్షకు దరఖాస్తుచేసుకోవాలని ప్రిన్సిపల్ శివకుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓసీ, బీసీ సామాజిక వర్గం విద్యార్థులు పరీక్ష రుసుము రూ. 100, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గం విద్యార్థులు రూ. 50 మీసేవా కేంద్రాలలో చెల్లించి దరఖాస్తు చేయాలన్నారు. ఆరో తరగతికి మొత్తం 80 సీట్లు ఉంటాయని జనవరి 10 నుంచి, ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువుందని పరీక్ష ఏప్రిల్ 8 వతేదీన జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం 7032996503, 9494639020 సెల్ నెంబర్లలో సంప్రదించాలన్నారు.

బేడ్లుతో ఆత్మాహత్యాయత్నం

కావలి(క్రైం), జనవరి5: కావలి రూరల్ మండలం గౌరవరానికి చెందిన గద్దె నారాయణ శుక్రవారం మధ్యాహ్నం బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వ్యక్తిని 108 వాహనంలో ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియరాలేదు.

అన్నవరం, గట్టుపల్లిలో జన్మభూమి సభలు

జలదంకి,జనవరి5: మండలంలోని అన్నవరం, గట్టుపల్లిల్లో శుక్రవారం జన్మభూమి- మా ఊరు సభలు జరిగాయి. అన్నవరంలో సర్పంచ్ పాలవల్లి రమాదేవి అధ్యక్షతన, గట్టుపల్లిలో సర్పంచ్ గద్దె విజయలక్ష్మి అధ్యక్షతన సభలు నిర్వహించారు. ఈ సభలలో లబ్ధిదారులకు రేషన్‌కార్డులు, పొదుపు రుణపత్రాలు, రైతు రుణమాఫీ పత్రాలు అందజేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ రామ ప్రసాద్, ఎంపీడీవో రవీంద్ర, ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు, టీడీపీ నేతలు పూనూరు భాస్కర్‌రెడ్డి, కొల్లా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


అన్నవరం సభలో రేషన్‌కార్డు అందిస్తున్న సర్పంచ్ రమాదేవి

మంత్రి లోకేష్ పర్యటన విజయవంతం చేయాలి

» అధికారులు, ముఖ్య నేతలతో బీఎమ్మార్ సమీక్ష


సమావేశంలో మాట్లాడుతున్న బీద మస్తాన్‌రావు

కావలి, జనవరి5: ఈ నెల 8వ తేదీన రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖమంత్రి నారా లోకేష్‌బాబు కావలికి వస్తున్న సందర్భంగా ఆయన పర్యటన విజయవంతం చేయాలని సీఆర్‌డీఏ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు. స్థానిక ఆర్అండ్‌బీ అతిథిగృహంలో శుక్రవారం రాత్రి అధికారులు, ముఖ్య నాయకులతో బీఎమ్మార్ లోకేష్ పర్యటనపై సమావేశం నిర్వహించి చర్చించారు. ఈ సందర్భంగా బీఎమ్మార్ మాట్లాడుతూ లోకేష్‌బాబు మొట్టమొదటిసారిగా కావలికి విచ్చేస్తున్న సందర్భంగా ఆయన పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేసి పార్టీ శ్రేణులంతా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు కృషి చేయాలన్నారు. మంత్రి కావలి పట్టణంలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనతోపాటు కావలి రూరల్ మండలం తుమ్మలపెంట కార్యక్రమంలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటున్నందున ఈ కార్యక్రమాల ఏర్పాట్లపై ప్రత్యేకంగా చర్చించారు. కార్యక్రమం విజయవంతానికి చేపట్టాల్సిన విధి విధానాలు, ఏర్పాటు చేయనున్న స్టాల్స్ తదితర వాటిపై అధికారులకు సూచనలు అందజేశారు. ఈ సమావేశంలో కావలి ఆర్డీవో ఐ భక్తవత్సలరెడ్డి, తహసీల్దార్ కృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ ఎ వెంకటేశ్వర్లు, ఎలక్ట్రికల్ డీఈ రాఘవేంద్రరావు, మున్సిపల్ చైర్‌పర్సన్ పీ అలేఖ్య, నుడా డైరెక్టర్ రంగారావు, ఎంపీపీ పర్రి మహేశ్వరి, టీడీపీపట్టణ అధ్యక్షుడు అమరా వేదగిరి, ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గత్తికొండ కిషోర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, టీడీపీ నేతలు కేతిరెడ్డి రామకోటారెడ్డి, బొట్లగుంట శ్రీహరినాయుడు, దామిశెట్టి సుధీర్ నాయుడు, మన్నవ రవిచంద్ర, కోసూరి వెంకటేశ్వర్లు, జ్యోతి బాబురావు, పోట్లూరి శ్రీనివాసులు, ప్రళయకావేరి భాస్కర్, వడ్లమూడి వెంకటేశ్వర్లు, నాగన్నగారి శీను, శివప్రసాద్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

వైసీపీలో శానం శేషు

కావలి, జనవరి5: 18వ వార్డుకు చెందిన టీడీపీ నాయకుడు శానం శేషు శుక్రవారం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నేతలు ప్రసన్నాంజనేయులు, కుందుర్తి కామయ్య, కిషోర్, తదితరులు పాల్గొన్నారు.


శేషును అభినందిస్తున్న ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి 13

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శనివారం 6 జనవరి 2018

www.andhrajyothy.com

నాయుడుపేట

నాయుడుపేట - నాయుడుపేట రూరల్ - పెళ్లకూరు - ఓజిలి

క్రెస్ట్ కర్మాగారంలో వైద్య శిబిరం



నాయుడుపేటరూరల్, జనవరి 5: మేనకూరు సెజ్‌లోని క్రెస్ట్ కర్మాగారంలో నెల్లూరు సింహపూరి ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో సింహపూరి వైద్యులు డాక్టర్ నాగరాజునాయక్ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జీఎం అంబాజ్‌గాన్, హెచ్‌ఆర్‌ఎం సునీల్‌కుమార్, ప్రసాద్, మహేష్ పాల్గొన్నారు.

సంక్షిప్తం

దుగరాజపట్నం పోర్టు కోసం కార్యాచరణ

నాయుడుపేటరూరల్, జనవరి 5: దుగరాజపట్నం పోర్టు ప్రారంభమైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5వేల మందికి ఉపాధి అవకాశం ఉంటుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ రంగినేని కృష్ణయ్య శుక్రవారం తెలిపారు. పోర్టు సాధనకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో కలిసి జనవరి 10 నుంచి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసిరావాలని ఆయన కోరారు.

రేపు ముగ్గుల పోటీలు

పట్టణంలోని బ్రాహ్మణవీధిలో ఆదివారం స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగినేని కృష్ణయ్య తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారు 11వ తేదీ నెల్లూరులో జిల్లాస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. అక్కడ గెలుపొందిన విజేతలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.

భార్య ఫిర్యాదుతో కేసు నమోదు

నాయుడుపేటరూరల్, జనవరి 5: పట్టణంలోని పిచ్చిరెడ్డితోపులో నివాసం ఉంటున్న మంజుల తన భర్త రాజేంద్రప్రసాద్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు.. రాజేంద్రప్రసాద్ రోజూ మద్యం సేవించి అనుమానంతో భార్యను హింసించేవాడు. శుక్రవారం మంజుల తలపై రాయితో కొట్టి గాయపరచడంతో ఆమె ఫిర్యాదు చేసింది. ఆ మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవినాయక్ తెలిపారు.

జేవీవీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

తడ, జనవరి 5: జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక అధ్యక్ష, కార్యదర్శులు రవికుమార్, వెంకటరమణయ్య, ప్రధానోపాధ్యాయుడు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

సినిమా గైడ్

నాయుడుపేట

శ్రీవెంకటేశ్వర	:	ఎంసీఏ
మురారి	:	ఆక్సిజన్
సీఎస్ తేజ	:	హలో

సూళ్లూరుపేట

శ్రీలక్ష్మి	:	ఎంసీఏ
ఎన్‌వీఆర్	:	హలో

పండుగలోగా తాగునీటి సమస్య పరిష్కరించండి



పండ్లూరులో నృత్యం చేస్తున్న చిన్నారులు



పొదుపు మహిళలకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, తదితరులు

»» అధికారులపై ఎమ్మెల్సీ వాకాటి ఆగ్రహం

నాయుడుపేటరూరల్, జనవరి 5: సంక్రాంతి పండుగలోగా పండ్లూరులో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం మండలంలోని పండ్లూరు గ్రామంలో నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మహిళలు గ్రామంలో నెలకొన్న తాగునీటి ఇబ్బందులపై వాకాటి దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ నందకుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంక్రాంతి పండుగలోగా సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జన్మభూమి కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన అలరించింది.

నాయుడుపేటలో..

పట్టణంలోని 8, 13, 14, 15, వార్డులకు సంబంధించి స్థానిక జనరల్ పాఠశాలలో మున్సిపల్ చైర్‌పర్సన్ శోభారాణి అధ్యక్షతన నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీమంత్రి పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పొదుపు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ కన్నెమ్మ, సీడీసీ మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి, కమిషనర్ ఉమామహేశ్వరరావు, ఎంఈవో నలమాకుల శ్రీనివాసులు, ఎంపీడీవో శివయ్య, తహసీల్దార్ మైత్రేయ, జడ్పీటీసీ శ్రీరాం ప్రసాద్, ఎంపీటీసీలు పనబాక భూలక్ష్మి, చెంగయ్య, చెంచయ్య, కౌన్సిలర్లు శేషం మునిగోపీ, కువ్వాకుల శ్రీనివాసులు, పాజర్ల లోకనాథం, మొండెం బాబు, రేవతి, లీలావతి, పండ్లూరు సర్పంచు రవీంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రన్న సేవలను గుర్తించండి : పరసా

పెళ్లకూరు, జనవరి 5: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, ప్రజలు ఆయన సేవలను గుర్తించి మద్దతుగా నిలవాలని మాజీ మంత్రి, సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్ పరసా వెంకట రత్నం కోరారు. శుక్రవారం భీమవరంలో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సూళ్లూరుపేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్‌కు అందరూ తరలిరావాలని ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా చంద్రన్న సంక్రాంతి కానుకలతోపాటు కొత్తగా మంజూరైన పింఛన్లు, రేషన్‌కార్డులు, రుణమాఫీ పత్రాలను పంపిణీ చేశారు. ఇలాగే ముమ్మారెడ్డిగుంటలో నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో తహసీల్దార్ కె. నాగరాజలక్ష్మి పాల్గొని ప్రజలకు సంక్షేమ ఫలాల గురించి వివరించారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకుడు దామెర ప్రసాద్‌నాయుడు, ఎంపీడీవో కేసీ నాగప్రసాద్, సర్పంచు దామెర లక్ష్మి, వేలూరు మురళీకృష్ణారెడ్డి, పేరం రమేష్‌నాయుడు, కందమూడి శివకుమార్ మొదలియార్, దేవారెడ్డి నాగేంద్రరెడ్డి, సంచి కృష్ణయ్య, వెంకటేశ్వర రాజు, వెంపళ్ల వెంకటేశ్వరులు, దామతొట్టి సుబ్రహ్మణ్యం, గుంటపూడి గురవయ్య పాల్గొన్నారు.



భీమవరంలో చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేస్తున్న పరసా

వ్యక్తిగతంగా కక్ష సాధిస్తున్నారు

పెళ్లకూరు, జనవరి 5: మండలంలోని పునబాక గ్రామంలో బుధవారం ఓ స్థల వివాదంతో తనకు, తాత్కలిక వీఆర్ఏకు మధ్య వాదులాడుకున్న విషయంలో తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సభ్యుడు యాగాని బెన్ని తెలిపారు. శుక్రవారం పెళ్లకూరులో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ రాజకీయం తోడుగా అధికారులు కూడా అబద్దాలకు తావిస్తూ తప్పుడు కేసులు బనాయించడం విచారకరమన్నారు. తండ్రి తలారీకావడంతో ఆయన విధుల్లో తాత్కలికంగా వ్యవహరిస్తున్న పెరిమిడి ప్రసాద్ ద్వారా తనపై ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించారన్నారు. కానీ ఈ సంఘటనలో తహసీల్దార్ ఈ తాత్కలిక తలారీని ప్రభుత్వ ఉద్యోగిగా నిర్ణయిస్తూ కేసు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే గ్రామ రెవెన్యూ పరిధిలో శాశ్వత భవన కట్టడాలు కడుతున్నా అనేకసార్లు తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు తనపై మాత్రం కేసులు బనాయించి అరెస్టు చేయించడం సమంజసం కాదన్నారు. తాను న్యాయపోరాటం చేస్తానని బెన్ని స్పష్టం చేశారు.

దీర్ఘకాలిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : జేడీ



రికార్డులు పరిశీలిస్తున్న జాయింట్ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్

నాయుడుపేట, జనవరి 5: దీర్ఘకాలిక వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో వైద్యశాఖ నుంచి ముఖ్య అధికారిగా జిల్లాకు నియమితులైన ఈయన వాకాడు, చిట్టమూరు మండలాల్లో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొని అనంతరం నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలను శుక్రవారం పరిశీలించారు. వైద్య శాఖ సర్వేలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. వీటిపై ప్రజలు తీసుకునే ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే వ్యాయామం, మెడిటేషన్, యోగాలో ప్రజలు పాల్గొన్నాలన్నారు. అప్పుడే ఆరోగ్యం కుదుటపడుతుందన్నారు. 108 వాహనాలలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే అన్నిశాఖల వారు సహకరించాలన్నారు. ఆయన వెంట గూడూరు ప్రోగ్రామింగ్ అధికారి డాక్టర్ పెంచలయ్య, నాయుడుపేట ప్రోగ్రామింగ్ అధికారి రమాదేవి, ప్రాథమిక ఆరోగ్యకేంద్ర అభివృద్ధి కమిటీ చైర్మన్ కందల కృష్ణారెడ్డి, డాక్టర్ గోపినాథ్ ఉన్నారు.

పేదలకు చంద్రన్న బీమా వరం



నగదు అందజేస్తున్న మునిగోపి

నాయుడుపేట, జనవరి 5: చంద్రన్న బీమా పథకం పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వరంలా మారిందని మున్సిపల్ కౌన్సిలర్ శేషం మునిగోపి అన్నారు. శుక్రవారం రాజగోపాలపురంలో కర్రా రాణెమ్మ (50) అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో కౌన్సిలర్ మునిగోపి, మెప్మా అధికారి జయరామ్ వారి కుటుంబసభ్యులకు తక్షణ సాయంగా రూ.5వేల అందజేశారు. మిగతా నగదు వారి కుటుంబసభ్యుల బ్యాంక్ ఖాతాలో జమఅవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది హనుమాయి. సుప్రియ, పద్మ, కొరివి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

రూ. 5 లక్షలతో డంపింగ్ యార్డు నిర్మాణం

నాయుడుపేట, జనవరి 5: మండలంలోని పండ్లూరులో రూ.5 లక్షల నిర్మించనున్న డంపింగ్ యార్డుకు శుక్రవారం ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీమంత్రి పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం భూమి పూజ చేశారు. పారిశుధ్యం మెరుగుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం డంపింగ్ యార్డులకు శ్రీకారం చుట్టిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు రఘునాథరెడ్డి, కామిరెడ్డి రాజారెడ్డి, ఎంపీపీ కన్నెమ్మ, ఎంపీడీవో శివయ్య, సర్పంచు రవీంద్రారెడ్డి, జడ్పీటీసీ శ్రీరాంప్రసాద్, ఎంపీటీసీలు పనబాక భూలక్ష్మి, చెంగయ్య, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.



భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్సీ వాకాటి తదితరులు



అపాచీ పరిశ్రమలో ముగ్గుల పోటీ

తడ, జనవరి 5: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాంబట్టు సెజ్‌లోని అపాచీ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం ముగ్గుల పోటీ నిర్వహించారు. మహిళా కార్మికులు పోటీలలో పాలుపంచుకున్నారు. విజేతలకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ హెచ్‌ఆర్ మేనేజర్ ముత్తు, ప్రతినిధులు టబ్‌రాజ్, పీఆర్‌వో రాజారెడ్డి, సునీల్ పాల్గొన్నారు.

బీజేపీ ఎత్తుగడతోనే రజనీకాంత్ రాజకీయ పార్టీ

» తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి



ఆలయంలో భక్తులకు అన్నదానం చేస్తున్న కేతిరెడ్డి

సూళ్లూరుపేట, జనవరి 5: బీజేపీ తమిళనాడుపై ఆధిపత్యం సాగించాలనే ప్రయత్నంలో భాగమే రజనీకాంత్ రాజకీయపార్టీ ఆవిర్భావమని తమిళనాడు తెలుగుయువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో శుక్రవారం ఆయన తన జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మణ్ణి దర్శనాంతరం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో 40శాతం మంది తెలుగు ప్రజలు ఉన్నారని, కానీ తెలుగుభాషపై తమిళ ప్రభుత్వం సీత కన్ను వేస్తుందని చెప్పారు. తమిళనాడులోని తెలుగు ప్రజల పిల్లల కోసం అక్కడి పాఠశాలల్లో తెలుగును రెండో భాషగా ప్రవేశపెట్టాలని తాము పోరాటం చేసినా ఫలించలుదన్నారు. కన్నడిగుడైన రజనీకాంత్ రాజకీయపార్టీ ప్రారంభిస్తున్నానంటూ తమిళ మీడియాను పిలిచి తెలుగుమీడియాను విస్మరించారన్నారు. తనది ఆధ్యాత్మిక పార్టీ అంటూ రజనీ ప్రకటించడాన్ని పరిశీలిస్తే ఆయన బీజేపీ పావు అని తెలుస్తుందన్నారు. తమిళనాడులో బీజేపీ కాలుపెట్టేందుకు రజనీకాంత్‌ను రాజకీయపార్టీతో ప్రవేశపెడుతుందని ఆరోపించారు. రజనీకాంత్‌ను, బీజేపీని తమిళ ప్రజలు విశ్వసించరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్ గృహాన్ని స్మారక భవనం చేయాలి

చెన్నైలో స్వర్గీయ ఎన్టీ రామారావు నివశించిన గృహాన్ని ఇటీవల విక్రయిస్తున్నారన్న వార్తలు వస్తుండటంతో రామారావు అభిమానులకు ఆవేదన కలిగిందన్నారు. సీఎం చంద్రబాబు చొరవచూపి ప్రభుత్వం ద్వారా ఆ గృహాన్ని ఎన్టీఆర్ స్మారక భవనంగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై త్వరలో సీఎంను కలుస్తానన్నారు. దేశంలో ఎక్కువ మంది మాట్లాడేభాషల్లో ప్రథమస్థానం హిందీకి ఉన్నా తదుపరి స్థానం తెలుగే అన్నారు. అలాంటి భాషను దేశంలో రెండో అధికారభాషగా ప్రకటించాలని, అందుకోసం తమ తెలుగుయువశక్తి ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి తెలుగు ఎంపీలకు, ఉపరాష్ట్రపతికి, ప్రధానికి వినతిపత్రాలు అందజేస్తానని వెల్లడించారు. అనంతరం ఆలయం వద్ద భిక్షగాళ్లకు, ఆలయ ఆవరణలో భక్తులకు అన్నప్రసాదం పంచిపెట్టారు. ఆయనతోపాటు ఆలయ చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, పాలకవర్గ సభ్యులు ఆకుతోట రమేష్ ఉన్నారు.

పడవల ఏర్పాటుపై మత్స్యకారులతో చర్చలు



మత్స్యకారులతో మాట్లాడుతున్న తహసీల్దార్, ఎంపీడీవో

తడ, జనవరి 5: పక్షుల పండుగకు ఏర్పాటు చేయాల్సిన పడవల విషయంపై అధికారులు మత్స్యకార నాయకులతో శుక్రవారం సాయంత్రం చర్చలు జరిపారు. తహసీల్దార్ ఏడుకొండలు ఆధ్వర్యంలో అధికారులు బోట్‌ల సంఖ్య, తదితరల విషయాలపై చర్చించారు. వాస్తవంగా గత ఏడాది 20 బోట్‌లను ఏర్పాటు చేసేవారని, గతంలో జనం రద్దీ దృష్ట్యా ఆ సంఖ్యను 30కు పెంచేలా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరడంతో తహసీల్దార్ అంగీకరించారు. అలాగే గత ఏడాది పండుగ సమయంలో పడవలకు ఇవ్వవల్సిన బకాయిలను వెంటనే ఇప్పించాల్సిందిగా మత్స్యకార నాయకులు కోరడంతో వాటిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్‌తో పాటు ఎంపీడీవో రమణయ్య, ఆర్‌ఐ వెంకట్, జడ్పీటీసీ శ్రీధర్, ఎంపీటీసీ మనోహర్, జయపాల్, సుధాకర్, తదితరులు ఉన్నారు.

కాళంగి నదిలో ఐదు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

» విడిపించేందుకు నేతల యత్నం » విడిచే ప్రసక్తే లేదన్న సీఐ

సూళ్లూరుపేట, జనవరి 5: కాళంగి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తోన్న ఐదు ఇసుక ట్రాక్టర్లను సూళ్లూరుపేట సీఐ కిషోర్‌బాబు శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. దాంతో ఇసుక రవాణదారులు స్థానిక అవసరాలకు ఇసుక తరలిస్తుంటే పట్టుకున్నాడంటూ ఆగ్రహించారు. సూళ్లూరుపేటలోని ఇసుక ట్రాక్టర్ల యజమానులంతా మూకుమ్మడిగా జూనియర్ కళాశాల ఆవరణలో పక్షుల పండుగ ఏర్పాట్లను పరిశీలిస్తోన్న ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి పరసా రత్నం వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. నేతలు సీఐని స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాకు పిలిపించి చర్చలు జరిపారు. రాత్రి 9 గంటల వరకు చర్చలు జరిగినా సీఐ కిషోర్‌బాబు పట్టుబడిన ట్రాక్టర్లను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ.25వేల అపరాధం చెల్లించి తీసుకెళ్లాలని చెప్పారు. దాంతో నేతలు ఆగ్రహించారు. స్థానిక అవసరాలకు ఇసుక అందకుండా చేస్తున్నాడని, తమిళనాడుకు తరలిస్తే పట్టుకోవాలే కాని ఇలా వ్యవహరించడం సబబు కాదంటూ మందలించారు. అయినా సీఐ మాట వినకపోవడంతో సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళుతామని వాకాటి, పరసాలు నిర్ణయించారు. హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ



విద్యార్థులతో విజయభాస్కర్‌రెడ్డి

సూళ్లూరుపేట, జనవరి 5: శ్రీహరికోటలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం షార్ బిల్డర్స్ అసోసియేషన్స్ అధ్యక్షుడు, ఏవీజీఆర్ కన్‌స్ట్రన్ అధినేత ఆరణి విజయభాస్కర్ రెడ్డి రూ.10వేల విలువైన క్రీడా దుస్తులు శుక్రవారం పంపిణీ చేశారు. సూళ్లూరుపేటలో జరిగే ఫ్లెమింగో పండుగ క్రీడా పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు పాల్గొంటారని వారికి క్రీడా దుస్తులు సమకూర్చాలని హెచ్‌ఎం సలోమీ కోరిక మేరకు ఆయన దుస్తులు అందజేశారు. పీఈటీ భాస్కర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులతో 'జన్మభూమి-మాఊరు' ర్యాలీ

నాయుడుపేట, జనవరి 5: పట్టణంలో శుక్రవారం నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, శ్రీవేమ, విశ్వం, టీఎంఆర్, విక్రమ్ కళాశాలల విద్యార్థులు జన్మభూమి-మాఊరు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐవో బాబుజాకబ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కల్లూరు గురవయ్య, శ్రీవేమ విద్యాసంస్థల అధినేత శ్రీనివాసులురెడ్డి, టీఎంఆర్ కళాశాల అధినేత తంబిరెడ్డి మనోహర్‌రెడ్డి, విక్రమ్ కళాశాల కరస్పాండెంట్ ఆవుల నాగేశ్వరరావు, సంపత్, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.



ర్యాలీలో విద్యార్థులు

ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలి..



సూళ్లూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ వాకాటి



చెంబుకు శవ యాత్ర నిర్వహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

సూళ్లూరుపేట, జనవరి 5: తరతరాలుగా 192 కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటే ఇప్పుడు ఈ స్థలం ఆలయానిదంటూ తమను ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలంటూ సూళ్లూరు నాగరాజపురం ప్రజలు జన్మభూమి సభలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సూళ్లూరులో 15, 16 వార్డులకు సంబంధించి నిర్వఇంచిన జన్మభూమి-మాఊరు సభలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నాగరాజపురంలోని 8 ఎకరాల స్థలంలో 192 మంది గృహాలు నిర్మించుకొని తరతరాలుగా నివసిస్తుండగా ఆ భూమి వాటంబేడు కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయానిదంటూ దేవాదాయశాఖ వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించి కోర్టుకు వెళ్లడంతో కోర్టు కూడా ప్రజలకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఈ విషయాన్ని జన్మభూమి సభలో హర్షవర్ధన్‌రెడ్డి, వైస్ చైర్‌పర్సన్ గరిక ఈశ్వరమ్మ ప్రస్తావిస్తూ వారికి న్యాయం చేయాలని కోరారు. ఆర్డీవో శీనానాయక్ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, చైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి. కమిషనర్ రాజగోపాల్‌రావు పాల్గొన్నారు. 13, 14, 17 వార్డులకు బాలికోన్నత పాఠశాలలో జరిగిన జన్మభూమిలో జడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, పాల్గొన్నారు. మండలంలోని రూరల్ ప్రాంతాలైన ఉగ్గుమూడిలో డీటీ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వేనాటి రామచంద్రారెడ్డి, సర్పంచు రఘురామిరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కొక్కు శంకరయ్య, బాలయ్య పాల్గొన్నారు. కొరిడిలో ఎండీవో శివప్రసాద్ ఆధ్వర్యంలో గోపాల్‌రెడ్డిపాళెంలో తహసీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమాలు నిర్వహించారు.

పూడి.. కొండూరు గ్రామాల్లో..

తడ, జనవరి 5: మండలంలోని పూడిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రత్యేక అధికారి ఓంకార్‌రావు, తహసీల్దార్ ఏడుకొండలు, సర్పంచు షర్మిల, టీడీపీ నేతలు సెల్వం, నీలకంఠం, జీవా, శివాజీ పాల్గొన్నారు. అలాగే కొండూరు పంచాయతీలో ఎంపీడీవో రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చంద్రన్న సంక్రాంతి కానుకలు అందజేశారు.

సీఎం చంద్రబాబు కష్టాని గుర్తించండి

దొరవారిసత్రం, జనవరి 5: ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించి ఆయనకు అండగా నిలవాలని ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి కోరారు. నెలబల్లిలో జరిగిన జన్మభూమి-మాఊరు గ్రామ సభలో మాజీ మంత్రి పరసా రత్నం, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రన్న కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఆర్డీవో శీననాయక్, సర్పంచు జానీరమేష్, అధికారులు పాల్గొన్నారు. మండలంలోని ఉచ్చూరు, మోదుగుల పాళెం, శ్రీధనమల్లిలో జరిగిన గ్రామసభల్లో టీడీపీ మండల అధ్యక్షుడు వేనాటి సతీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయన ను టీడీపీ నాయకులు ఘనం గా సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో పామంజి శ్రీనివాసులు, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, క్రిష్ణ, రామమూర్తి, రామానాయుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, తహసీల్దారు వెంకటేశ్వరరావు, ఈవోపీఆర్‌డీ రాజశేఖర్, డీటీ వసంతమ్మ పాల్గొన్నారు.

చంద్రన్న బీమాపై అందరి దృష్టి

ఓజిలి, జనవరి 5: వెంకటరెడ్డిపాళెంలో జరిగిన జన్మభూమి-మాఊరు గ్రామసభలో టీడీపీ మండల మాజీ కన్వీనరు ఎద్దల ధనుంజయరెడ్డి, సర్పంచు శ్రీపతి రమణయ్య చంద్రన్న బీమా బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ బాలాజీరావు, పాల్గొన్నారు. ముమ్మాయపాళెం, మాచవరం గ్రామాల్లో కూడా గ్రామసభలు జరిగాయి.

చంబుకు శవయాత్ర

చిట్టమూరు, జనవరి 5: మండలంలో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆత్మగౌరవం ర్యాలీ నిర్వహిస్తూ చంబుకు శవయాత్ర చేశారు. గునపాడులో తహసీల్దారు చంద్రశేఖర్, ఆరూరులో ఎంపీడీవో సురేష్ బాబు, యాకశిరిలో ఈవోపీఆర్‌డీ వీరబ్రహ్మం ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభల్లో రాష్ట్ర వైద్య శాఖ జేడీ డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ పెంచలయ్య, ఎంపీపీ ఎల్లశిరి మంజులమ్మ, కిషోర్‌నాయుడు, చిన్నారావు, హరికృష్ణారెడ్డి, గిరినాయుడు, శివారెడ్డి పాల్గొన్నారు.



వేనాటి సతీష్‌రెడ్డి సన్మానిస్తున్న గ్రామస్థులు

సమస్యల పరిష్కారానికే జన్మభూమి

కొండాపురం, జనవరి5: సమస్యలపరిష్కారానికే జన్మభూమి-మాఊరు కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సెంట్రల్ బ్యాంకు డైరెక్టర్ యారవ కృష్ణయ్య అన్నారు. మండలంలోని గరిమెనపెంట గ్రామంలో ఎంపీడీవో జీ.పిచ్చిబాబు అధ్యక్షతన శుక్రవారం జన్మభూమి-మాఊరు కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలో 431 మంది రైతులకు రూ 14.33 కోట్ల రుణమాఫీ జరగగా వాటి బాండ్లను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే వెంకటరంగాపురం, గరిమెనపెంట గ్రామాల మధ్య 3 కిమీ దూరం తారురోడ్డు ఏర్పాటుకు 2.83 కోట్ల నిధులు ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు సహకారంతో విడుదలయ్యాయన్నారు. మూతపడిన చల్లగిరికల ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అధికారులతో మాట్లాడి తిరిగి తెరచేందుకు అనుమతులు తెచ్చామన్నారు. సమావేశంలో పాల్గొన్న టీడీపీ మాజీ కన్వీనర్ వెంకటాద్రి గ్రామంలో సర్పంచ్ అభివృద్ధికి సహకరించలేదనడంతో నీవెవరు ఇక్కడ మాట్లాడటానికి అంటూ వైసీపీకి చెందిన సర్పంచ్ వర్గీయులు ఆయనపై వాదనకు దిగారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటే సంఘవిద్రోహ శక్తులుగా భావించి కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. దీంతో సమావేశంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లక్ష్మీరెడ్డి, జన్మభూమి కమిటీ సభ్యుడు అల్లిక మధు, లక్ష్మీరెడ్డి సర్దిచెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అలాగే ఇస్కదామెర్ల పంచాయతీలో తహసీల్దార్ అధ్యక్షతన జన్మభూమి-మాఊరు కార్యక్రమం జరిగింది. గ్రామంలో నిర్మాణం పూర్తయిన మరుగుదొడ్లకు, ఇంకుడుగుంతలకు నిధులు విడుదలకాలేదని పంచాయతీ కార్యదర్శి ఆదిలక్ష్మిని లబ్ధిదారులు నిలదీశారు. అలాగే పొట్టిపల్లి గ్రామం నుంచి పంచాయతీ కేంద్రమైన ఇస్కదామెర్లకు రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ దామా మహేశ్వరరావు, ఎంపీపీ కే.నాగేశ్వరమ్మ, ఏలూరి వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ ఏడీ సత్యనారాయణచౌదరి, ఏవో సుధారాణి, పశువైద్యాధికారులు షబ్బీర్, సుబ్రహ్మణ్యం, వైద్యాధికారి వినోద్‌కుమార్ తోపాటు అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.


లబ్ధిదారులకు రేషన్‌కార్డులు పంపిణీ చేస్తున్న ప్రజాప్రతినిధులు

సంక్షిప్తం

ఆపద కుటుంబాలను ఆదుకోవడానికే చంద్రన్న బీమా


గర్భిణులకు సీమంతం నిర్వహిస్తున్న అధికారులు

అల్లూరు, జనవరి5 : కుటుంబ సభ్యులు కోల్పోయి ఆపదలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికే చంద్రన్న బీమా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎంపీడీవో కనకదుర్గా భవాని తెలిపారు. శింగపేట పంచాయతీలో ఆమె ఆధ్వర్యంలో, వెలిచర్ల పంచాయతీలో ఇన్‌చార్జి తహసీల్దారు అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో శుక్రవారం జన్మభూమి-మాఊరు కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. నీటిపారుదల శాఖ అధికారి సభకు గైర్హాజరు కావడంపై కలెక్టరుకు నివేదిస్తామని ఎంపీడీవో తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటేశ్వరి, ప్రత్యేకాధికారి కుళ్లాయప్పరెడ్డి, ఈవోపీఆర్డీ బ్రహ్మయ్య, స్థానిక నాయకులు బండి అమర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

అఖిలపక్షం నాయకులతో ఎమ్మార్పీఎస్ భేటీ

వింజమూరు, జనవరి 5: ఎమ్మార్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్అండ్‌బీ విశ్రాంతి భవనంలో అఖిలపక్ష నాయకులతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పీవీ నారాయణరెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ చల్లా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకుడు ఎం.రాజగోపాల్‌రెడ్డి, సీపీఎం నాయకులు పీ.బయ్యన్న, ఏ.లక్ష్మీనరసయ్య, భాస్కరరెడ్డి, ఇతర పార్టీల నాయకులు వీవీ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ నాయకులు వీ.కృష్ణయ్య, అంబేద్కర్ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకై మాదిగల పోరాటానికి మద్దతు తెలపాలని నాయకులను కోరారు.

క్రికెట్ పోటీలు ప్రారంభం

వింజమూరు, జనవరి 5: మండలంలోని మాధవనగర్‌లో శుక్రవారం నిర్వహించిన ఫ్రెండ్స్ లెవన్ క్రికెట్ ట్రోఫీ పోటీలను జడ్పీటీసీ సభ్యుడు వెంకటనారాయణరెడ్డి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొన్నారు. టీడీపీ మండల కన్వీనర్ చల్లా వెంకటేశ్వర్లు టాస్ వేశారు. తొలిరోజు తిమ్మారెడ్డిపల్లి, గొట్టిగుండాల జట్లు తలపడ్డాయని నిర్వాహకుడు షేక్ జిలానీ తెలిపారు. క్రీడా పోటీలు స్నేహపూరిత వాతావరణంలో జరగాలని జడ్పీటీసీ అన్నారు. ఈ కార్యక్రమంలో గూడా నరసారెడ్డి, నాగిరెడ్డి, హరిబాబు, అజంతారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

బిట్రగుంట, జనవరి5: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నాయకులు, అధికారులు పిలుపునిచ్చారు. బోగోలు మండలం విశ్వనాధరావుపేట పంచాయతీ కార్యాలయ ఆవరణంలో సర్పంచ్ సాతుపాటి శ్రీదేవి ఆధ్వర్యంలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సుమలత, తహసీల్దార్ హరిబాబు, అంగన్‌వాడీ సీడీపీవో, రాష్ట్ర ఉపాధిహామీ పర్యవేక్షణ కమిటీ సభ్యురాలు కట్టేపల్లి భవానీ హాజరయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, కోలాట సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు, యర్రం వెంకటేశ్వరరెడ్డి, ఉపసర్పంచ్ సుధీర్‌బాబు, సమీవుల్లా, సాతుపాటి ఉదయ్‌కుమార్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, తదితరులు పాల్గొన్నారు. ఉమామహేశ్వరపురంలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి సర్పంచ్ సావిత్రి బహిష్కరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సులతో జరుగుతున్నాయని తద్వారా అర్హులైన కొందరికి ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు.


జన్మభూమిలో గర్భిణులకు సీమంతం చేస్తున్న అధికారులు

క్రీడలతో మానసికోల్లాసం

ఉదయగిరి, జనవరి 5: క్రీడల ద్వారా మానసికోల్లాసాన్ని పొందవచ్చని ప్రధానోపాధ్యాయుడు సాధిక్ అన్నారు. శుక్రవారం ఉదయగిరి పట్టణం బీసీ కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో ఎల్.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

తరుణ్‌కు జాతీయస్థాయిలో బెస్ట్ ప్లేయర్ అవార్డు


విద్యార్థిని అభినందిస్తున్న ఉపాధ్యాయులు

వింజమూరు, జనవరి 5: ఒరిస్సాలో డిసెంబరు 24 నుంచి 30వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో స్థానిక డిమౌంట్‌ఫోర్ట్ విద్యార్థి తరుణ్‌కుమార్ బెస్ట్ ప్లేయర్‌గా అవార్డు అందుకొన్నారని స్థానిక బాల్‌బ్యాడ్మింటన్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 24, 25, 26వ తేదీల్లో ఆత్మకూరులో జరిగిన పోటీల్లో ఈ విద్యార్థి జిల్లా జట్టుకు ఎంపికయ్యారన్నారు. జిల్లా నుంచి రాష్ట్రస్థాయిలో విశాఖపట్నంలో డిసెంబరు 10 నుంచి 23వ తేదీ వరకు శిక్షణ పొందారన్నారు. 24 నుంచి 30వ తేదీ వరకు జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రా జట్టు తరపున ఆడి ప్రథమస్థానం సాధించి బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకొన్నారన్నారు. ఈ విద్యార్థిని శుక్రవారం పాఠశాలలో అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బ్రహ్మానందరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు వివేకా, క్లబ్ కార్యదర్శి లక్ష్మీనరసయ్య, సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రతిభా పోటీ

వింజమూరు, జనవరి 5: మండలంలోని చాకలకొండలో ఆర్కే ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం శ్రీ వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి ప్రతిభా పోటీలు నిర్వహించారు. ఈ పోటీ పరీక్షలకు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల నుంచి ఐదుగురు చొప్పున విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి బృంద చర్చల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మాలకొండరావు, యూత్ క్లబ్ అధ్యక్షుడు పీ.మోహన్‌రావు, లాయర్ కొండలరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


గ్రూపు పోటీల్లో విద్యార్థులు

'జన్మభూమి'తోనే సమస్యల పరిష్కారం

వింజమూరు, జనవరి 5: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జన్మభూమి కార్యకమం నిర్వహిస్తున్నట్లు జడ్పీటీసీ పీవీ నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని బుక్కాపురంలో జరిగిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఆర్.పద్మ, తహసీల్దారు మస్తానయ్య, సర్పంచు ఆశీర్వాదమ్మ, గిర్దావరి ఎస్.శ్రీనివాసరావు, ఈ.మాలకొండరావు, సుబ్రహ్మణ్యం, వైద్యాధికారిణి మహాలక్ష్మి, నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, గూడా నరసారెడ్డి, పి.మాల్యాద్రి, తిరుపాలురెడ్డి, హజరత్, మోహన్‌రెడ్డి, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

విద్యావికాస్ ర్యాలీ

జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో భాగంగా విద్యావికాసం కోసం స్థానిక వైఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కేసీ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో విద్యతోపాటు మానసిక వికాసం కూడా అవసరమన్నారు. క్రమశిక్షణ హితమైన విద్యతో సత్ప్రవర్తన అలవడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ పద్మనాభరావు, వైఎస్ నారాయణ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మహిళలకు ముగ్గుల పోటీ

వింజమూరు, జనవరి 5: మండలంలోని బుక్కాపురం అంగన్‌వాడీ కేంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కేంద్ర కార్యకర్త మహేశ్వరి పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.


ముగ్గులు వేస్తున్న మహిళలు

మౌజన్ హత్యకు నిరసనగా ర్యాలీ


ర్యాలీ నిర్వహిస్తున్న ముస్లింలు

వింజమూరు, జనవరి 5: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మసీదులో ఉన్న మౌజన్‌పై జరిగిన హత్యాకాండకు నిరసనగా శుక్రవారం వింజమూరులో ముస్లింలు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదులోని మౌజన్‌ను హత్య చేయడం దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ర్యాలీ స్థానిక పాతూరు మసీదు నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. తహసీల్దారు ఎన్.మస్తానయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.